
ఈనాడు
తూర్పుగోదావరి
శుక్రవారం సెప్టెంబరు 27, 2024

నాణ్యమైన పంటతోనే గిట్టుబాటు ధర


చైర్మన్ యశ్వంత్ కుమార్‌ను సత్కరిస్తున్న పొగాకు రైతు నాయకులు

గోపాలపురం, దేవరపల్లి: నాణ్యమైన వర్జీనియా పొగాకు పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని గుంటూరు పొగాకు బోర్డ్ ఛైర్మన్ యశ్వంత్‌కుమార్ పేర్కొన్నారు. గోపాలపురం వేలం కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో ఛైర్మన్ గురువారం పర్యటించారు. పొగాకు నారుమళ్లను పరిశీలించి విత్తనాలు, ట్రేల్ వివరాలు తెలుసుకున్నారు. వేలం కేంద్రంలో రైతు నాయకులతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ రైతులకు బోర్డు తరుపున అన్నీ సక్రమంగా అందేలా చూస్తామన్నారు. బ్యారన్ రిజిస్ట్రేషన్లు, ఎరువులు సకాలంలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతు నాయకులు ఆయనను సత్కరించారు. ఆర్ఎం జీఎల్‌కే ప్రసాద్, రైతు నాయకులు గద్దే శేషగిరి, యిల్లూరి రాంబాబు, పిన్నమనేని మధుమోహన్, పరిమి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ✦ దేవరపల్లిలో వేలం కేంద్రంలో రైతులతో ఆయన సమీక్షించారు. కెన్యా, జింబాబ్వే, ఆఫ్రికా దేశాల్లో పొగాకు సాగు విపరీతంగా పెరిగిందన్నారు. ప్రతి రైతు వీటిని దృష్టిలో పెట్టుకుని బోర్డు అనుమతి మేరకు నాణ్యమైన పంటను పండించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి అపరాధరుసుము రద్దు చేసే ప్రసక్తి ఉండదని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 16 వేలం కేంద్రాల్లోని ఆరింటిలో వేలం ముగిసిందన్నారు. ఈ ఏడాది ఎన్ఎల్ఎస్ కిలో రూ.326, నల్లరేగడి కిలో రూ.282 సరాసరి ధర పలికిందన్నారు. దేవరపల్లి వేలం నిర్వహణ అధికారి హేమస్మిత, రైతులు కరుటూరి శ్రీనివాస్, ఆచంట గోపాలకృష్ణ, కాట్రు సత్యనారాయణ, ఈలపోలు చిన్ని, దుద్దుపూడి హరిబాబు పాల్గొన్నారు.

గోదారమ్మా.. నయనం.. పయనం.. నీవైపు



ఓ వైపు గోదావరి హొయలు.. మరో వైపు సాగర కెరటాల పరవళ్లు.. ఎంతో ప్రశస్తి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాలు.. కట్టిపడేసే ప్రకృతి రమణీయత.. వహ్వా అనిపించే ఆహార రుచులు.. ఇది కదా తూర్పుగోదావరి అంటే..ఇక్కడి మనుషులే కాదు పచ్చని వనాలూ ఆప్యాయంగా పలకరిస్తాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులు ఓ చక్కని అనుభూతిని ప్రోది చేసుకొని తీయని జ్ఞాపకాలతో వెనుదిరుగుతుంటారు. వైకాపా సర్కారు గత అయిదేళ్లూ ఉమ్మడి జిల్లాలో పర్యాటక ప్రగతిని విస్మరించింది.. కూటమి ప్రభుత్వం వచ్చాక కీలక ప్రాజెక్టులకు నడుంబిగిస్తోంది. వాటి సంగతి చూద్దామా..

ఈనాడు, రాజమహేంద్రవరం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు, పట్టిసీమ, పేరుపాలెం బీచ్‌ను అనుసంధానం చేస్తూ రూ.100 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును కేంద్ర నిధులతో పట్టాలెక్కిస్తున్నారు. ఆధ్యాత్మిక, పర్యావరణ (ఎకో), నదీ (రివర్) పర్యాటకాన్ని మేళవిస్తారు. సందర్శకులు కనీసం నాలుగు రోజులు బస చేసే లక్ష్యంతో ప్రణాళికలు తయారుచేస్తున్నారు. వచ్చేనెల 15వ తేదీలోగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు డీపీఆర్ అందనుంది. ఆమోదం లభిస్తే 4 వేల మందికి ఉపాధి కూడా లభిస్తుంది.

హేవలాక్‌పై నుంచి బంగీ జంప్..



రాజమహేంద్రవరానికి మణిహారమైన హేవలాక్ వంతెన, గోదావరి మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకను అనుసంధానం చేస్తూ ప్రత్యేక ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. బ్రిడ్జిలంకలో జల, సాహస క్రీడలు... హేవలాక్ వంతెన పైనుంచి గోదావరిలోకి బంగీ జంప్ తదితర ఆకర్షణలు ఉంటాయి. అనంతరం హేవలాక్‌పై నుంచి సుమారు కి.మీ మేర నడిచి రేవులోకి చేరుకునేలా పర్యాటక శాఖ ప్రణాళికలు తయారుచేసింది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటవుతుంది.

రూ.11 కోట్లతో తీర సొగసులు

కాకినాడలో 2018లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌లో భాగంగా రూ.47.50 కోట్లతో సముద్రతీరాన్ని అభివృద్ధి చేసింది.. వైకాపా వచ్చాక నిర్వహణ గాలికి వదిలేసింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.11 కోట్లతో వాటర్ పార్కు, ట్రెక్కింగ్, ఫౌంటైన్‌లు, రెస్టారెంట్లు ఏర్పాటుచేస్తోంది. దసరాకు అందుబాటులో తీసుకొస్తారు. గతంలో రోజుకు సగటున సముద్ర తీరానికి 1700 మంది వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య పెరగనుంది.


కాకినాడ సముద్రతీరాన్ని మునుపటిలా తీర్చిదిద్దేందుకు పనులు

రెండురోజుల ఆధ్యాత్మిక యాత్ర

ఉభయ గోదావరి జిల్లాల్లోని 8 నుంచి 10 ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా బస్సులు నడపాలన్న మంత్రి దుర్గేష్ ఆలోచనను పర్యాటక శాఖ రవాణా విభాగం పట్టాలెక్కించే పనిలో ఉంది. రెండురోజుల పాటు వివిధ ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కడియం అందాల వీక్షణ..



కడియం నర్సరీలను సందర్శకులు వీక్షించేలా ప్రాజెక్టులు రాబోతున్నాయి. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, కలెక్టర్ ప్రశాంతి తదితరులు నర్సరీ ప్రతినిధులు, పర్యాటక అధికారులతో చర్చించారు. ధవళేశ్వరం లేదా వేమగిరి నుంచి కడియపులంక పూల మార్కెట్ వరకు బోటింగ్, ఆ పరిధిలోని గోదావరి గట్టు సుందరీకరణ చేపడతారు. నర్సరీల గుండా నడిచి లేదా బ్యాటరీ వాహనంపై సందర్శకులు వెళ్లేలా ఆలోచన చేసినప్పటికీ.. కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో 500 మీటర్ల మేర జిప్‌లైన్ వేస్తారు. ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

బోటుపై హాయిహాయిగా..


ఆదుర్రు బోటింగ్ టెర్మినల్


కోనసీమలోని ఆదుర్రు, పాసర్లపూడి, కోటిపల్లి ప్రాంతాల్లో బోటు షికారు గత కొన్నాళ్లుగా మూలనపడింది. త్వరలో ఆరంభంకానుంది.. ఆదుర్రులో టెండర్లు పిలుస్తున్నారు. పాసర్లపూడిలో ఓఅండ్ఎం విధానంలో నిర్వహణకు చర్యలు చేపట్టారు. ● ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఆనుకుని పిచ్చుకలంక వద్ద 56 ఎకరాల విస్తీర్ణాన్ని ఒబెరాయ్ ప్రతినిధులు పరిశీలించారు. రిసార్టులు, రెస్టారెంట్‌లు ఏర్పాటుకానున్నాయి. జల, సాహస క్రీడలూ ఉంటాయి.

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..

ప్రస్తుత ప్రభుత్వం పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అవకాశం ఉన్న ప్రతి వనరునూ సద్వినియోగం చేసుకుంటాం. అఖండ గోదావరి ప్రాజెక్టును పుష్కరాల లోగా పూర్తిచేస్తాం. కాకినాడలో వాటర్ పార్కు దసరాలోపు, ఇతర పనులు డిసెంబరుకి పూర్తి చేస్తాం.

-స్వామినాయుడు, పర్యాటకశాఖ ఆర్జేడీ, రాజమహేంద్రవరం

పులి జాడ.. లంకంతా జల్లెడ



చిరుతను పట్టుకునేందుకు త్రిముఖ వ్యూహం

ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, కడియం: మొన్నటివరకు దివాన్ చెరువు.. ఇప్పుడు కడియం వనాలు.. చిరుత సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గోదావరి లంకల్లోకి వెళ్లిపోతుందని అంచనా వేసినా అందుకు భిన్నంగా కడియపులంక పరిసరాల్లోనే సంచరిస్తున్నట్లు గురువారం లభించిన పాదముద్రలతో స్పష్టమైంది. ఓ నర్సరీ షెడ్డు వద్ద శునకాలను సైతం అది వెంబడించింది.

చుట్టూ ఎర వేసి..

గోదావరి వరదల్లోనే ఈ చిరుత వచ్చిందని.. అదే మార్గంలోనే వెళ్తుందని భావిస్తున్నామని.. లేకుంటే బోనులో ఎరవేసి తప్పనిసరైతే మత్తు ఇంజిక్షన్ ఇచ్చి బంధిస్తామని డీఎఫ్‌వోలు ఎస్.భరణి, ప్రసాదరావు వెల్లడించారు. బుధవారం రాత్రి లంకల వైపు వెళ్లిందని, వర్షం కురవడంతో తిరిగి వెనక్కి కడియపులంక వచ్చేసిందన్నారు.

రెండు బోనులు.. 10 మేకలు..

చిరుతను బంధించేందుకు 60 మంది అటవీ సిబ్బంది పరిశీలన చేస్తున్నారు. 20 ట్రాప్ కెమెరాలు, నాలుగు సీసీ కెమెరాలతో నిఘా ఉంది.. డ్రోన్లతోనూ జల్లెడ పట్టారు. రెండు బోనులు, అందులో ఎరగా ఒక్కో మేక, సమీపంలో 8 మేకలను కట్టారు. బోనులోకి వెళ్తే సరే.. లేకుంటే మేకపై దాడి చేస్తే తగు జాగ్రత్తలు తీసుకుని మత్తు ఇంజిక్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక చేశారు.


కడియపులంక నర్సరీలో అన్వేషిస్తున్న అటవీ అధికారులు

కూలీల ఉపాధిపై ప్రభావం..

కడియపులంక నర్సరీలకు 25 వేల మంది నిత్యం పనులకు వస్తుంటారు. చిరుతతో ఉపాధి కరవైంది. ఎగుమతులు నిలిచి రవాణా రంగంపైనా ప్రభావం కనిపిస్తోంది. సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ రైతుల సంఘానికి చెందిన మల్లు పోలరాజు మాట్లాడుతూ ఈ సీజన్‌లో రోజూ 70 నుంచి 90 లారీల మొక్కలు ఎగుమతి అవుతాయన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య పదికి చేరిందన్నారు. రైతులు రూ.కోటి మేర నష్టపోయారన్నారు.

ప్రజలు సహకరించాలి

కడియపులంక పరిసరాల్లోనే చిరుత ఉన్నట్లు నిర్ధారణకు వచ్చాం. సురక్షితంగా బంధించేందుకు ఏర్పాట్లు చేశాం. నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు సహకారం అందిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ తిరిగే సమయంలో ప్రజలు ఉంటే చిరుత హడలిపోయి దాడి చేసే ప్రమాదం ఉంది. ఎవరూ అటువైపు రాకూడదు. స్థానికులు సహకరిస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా చిరుతను బంధిస్తాం.

-ఎస్.భరణి, ఎంవీ ప్రసాదరావు, డీఎఫ్‌వోలు

జిల్లాలో ఆర్డీవోల బదిలీలు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: జిల్లాకు చెందిన పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం పర్యాటక శాఖ ఆర్జేడీ వి.స్వామినాయుడు పలాసా ఆర్డీవోగా బదిలీ అయ్యారు. కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కొవ్వూరు ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా ఉన్న రమావత్ కృష్ణ నాయక్‌ను ఖాళీగా ఉన్న రాజమహేంద్రవరం ఆర్డీవోగా నియమించారు. కొవ్వూరు ఆర్డీవోగా రాణి సుస్మిత రానున్నారు. ఈమె ఇప్పటివరకు కల్యాణదుర్గలో విధులు నిర్వహించారు.

అన్ని వర్గాలకు సముచిత న్యాయం


కూటమి వందరోజుల పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న లీగల్ సెల్ సభ్యులు

● నల్లజర్లలో అత్యధిక వర్షపాతం

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో గడిచిన 24 గంటల్లో (గురువారం ఉదయం 8.30 గంటల వరకు) నల్లజర్ల మండలంలో అత్యధికంగా 39.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా గోపాలపురం మండలంలో 0.6 మి.మీ. నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రాజానగరం 27.4 మి.మీ., అనపర్తి 23.4, ఉండ్రాజవరం 11.8, పెరవలి 9.8, కోరుకొండ 9.4, రంగంపేట 8.4, గోకవరం 7.2, బిక్కవోలు 7.2, సీతానగరం 6.8, తాళ్లపూడి 6.2, రాజమహేంద్రవరం అర్బన్ 4.4, చాగల్లు 3.4, దేవరపల్లి 3.0, కడియం 2.6, రాజమహేంద్రవరం గ్రామీణం 2.6, నిడదవోలు 2.2, కొవ్వూరు 1.2 మి.మీ.గా నమోదైంది.

● నేడు నన్నయలో జిల్లా స్థాయి పోటీలు

రాజానగరం: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నన్నయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామినాయుడు తెలిపారు. వక్తృత్వ, క్విజ్, వీడియో రీల్, ఫొటోగ్రఫీ అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు వర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ హాల్‌లో హాజరు కావాలని తెలిపారు. ప్రతి కేటగిరి నుంచి ఒక నామినేషన్ చొప్పున ఒక కళాశాల నుంచి గరిష్ఠంగా నాలుగు నామినేషన్లు మాత్రమే అంగీకరిస్తారన్నారు. మరింత సమాచారానికి ప్రొ.ఎన్.ఉదయ భాస్కర్ 91823 01625(నన్నయ విశ్వవిద్యాలయం), జిల్లా పర్యాటక అధికారి పి.వెంకటాచలం, 63099 42025ను సంప్రదించాలని సూచించారు.

● న్యూట్రీ గార్డెన్లు సిద్ధం చేయాలి

శ్యామలా సెంటర్: స్వర్ణాంధ్ర 2047 అంశంపై జిల్లాస్థాయి పోటీలకు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను పంపించాలని డీఎస్ఈవో కె.వాసుదేవరావు ఆదేశించారు. జిల్లాలోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్ఎంటీలతో గురువారం దూరదృశ్య సమావేశాన్ని (వెబెక్స్) నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర పోటీలకు విద్యార్థులను తయారుచేసి జిల్లాస్థాయి పోటీలకు పంపించాలన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో దసరా సెలవుల నాటికి న్యూట్రీ గార్డెన్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి స్కూలు ప్రొఫైల్ నిర్ణీత విధానంలో ఉండాలని, టీచ్ టూల్ పరిశీలనలు నూరు శాతం జరగాలన్నారు. డీఐ బి.దిలీప్‌కుమార్, ఎంఈవో రమారజని, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పథకంలో రహదారి, కాలువల పనులు

రాజమహేంద్రవరం కలెక్టరేట్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనులతో సమాంతరంగా డ్రెయిన్ పనులు చేపట్టి డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.



గురువారం క్యాంపు కార్యాలయంలో డ్వామా, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ప్రతి నియోజకవర్గ పరిధిలో సీసీరోడ్ల నిర్మాణం వాటికి అనుబంధంగా డ్రైనేజీలు నిర్మించాలన్నారు. గుర్తించిన పనులకు సంబంధించి సోమవారం నాటికి పరిపాలనపరమైన ఆమోద పత్రులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, డిమాండ్‌ను అనుసరించి ఇండెంట్ పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్‌ఛార్జి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శ్రీరాములునాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఈ అలీముల్లా, ఆర్‌డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గిరి, జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి అడుగులు

వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక


వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పాలనను చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసేలా యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు శాఖల వారీగా వంద రోజులు, వార్షిక, అయిదేళ్ల ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు ఆయా శాఖలు లక్ష్యాల దిశగా చర్యలు చేపడుతున్నాయి.



■ సహజ వనరుల అభివృద్ధి

● అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ, ఉద్యాన, పాఠశాల విద్య శాఖలతో కలిసి 50 లక్షల సీడింగ్‌ల పంపిణీ. ● ప్రభుత్వ నర్సరీల్లో 15.55 లక్షల మొక్కల పెంపకం. ● రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో 20 చెక్ డ్యామ్‌లు, 30 ట్రెంచ్‌ల నిర్మాణం. ● మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు స్టాక్ యార్డుల్లో 1,02,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉంచడం. 17 డీసిల్టేషన్ పాయింట్లు గుర్తించడం.

■ వ్యవసాయం- అనుబంధ రంగాలు..



◆ భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వాడకం. 6 వేల మట్టి నమూనాల సేకరణ. ◆ పంట ఉత్పత్తి, నాణ్యతకు ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్. ◆ 1,900 హెక్టార్లలో పప్పు ధాన్యాల సాగు. ◆ సీసీఆర్సీ కార్డులతో కౌలు రైతులకు రూ.25 కోట్ల రుణాలు. ◆ ఉద్యాన శాఖ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ ప్రోగ్రాంలో 25 వేల హెక్టార్లలో ఉత్పత్తి నాణ్యత పెంచడం. ◆ ఎన్ఎంఈవో-వోపీ పథకంతో 635.37 హెక్టార్లలో ఆయిల్‌ఫామ్ తోటల పెంపకం. ◆ ఆర్‌కేవీవై, పీడీఎంసీ పథకాలతో 4,999.69 హెక్టార్లలో నీటి వినియోగాన్ని మెరుగు పర్చడం.

■ పశుసంపద పరిరక్షణ..

❖ జిల్లాలో 2,40,528 గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాలు వేయడం. 2,68,625 తెల్ల, నల్ల జాతి పశువులకు క్లస్టర్ క్యాంపెయిన్ విధానంలో కాళ్లు, నోటి వ్యాధి నివారణకు ఎఫ్ఎండీ టీకాలు వేయడం. ❖ 675 షెడ్ల నిర్మాణం. ❖ 6,000 పశు కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ.

■ ఉపాధి అవకాశాల కల్పన..



✦ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 420 మందికి స్కిల్ హబ్‌లు, 60 మందికి నిరుద్యోగులకు స్కిల్ కళాశాలలో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం. ✦ 1,500 మంది అకడమిక్ విద్యార్థులకు, 1000 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (సీఆర్‌టీ) ఇవ్వడం. ✦ మినీ ఉద్యోగ మేళాలతో వంద రోజుల్లో 120 మంది యువతకు ఉపాధి కల్పన. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపు.

■ గృహ నిర్మాణం..

✤ జిల్లాలో పీఎంఏవై(గ్రామీణ, అర్బన్) కింద ఆర్‌సీ దశలో ఉన్న 3,810 గృహాల పూర్తి. ✤ 431 లేఔట్లలో 319కి సదుపాయాలు కల్పించగా మిగిలిన, కొత్తవాటికి సదుపాయాల కల్పన. ✤ 6,304 టిడ్కో గృహాల్లో 3,468 మంది లబ్ధిదారులకు అందించగా మిగిలినవి అందజేయడం.

■ పాఠశాల విద్య



■ నూరు శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేలా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం. ■ వన మహోత్సవం కింద 161 పాఠశాలల్లో న్యూట్రీగార్డెన్స్, మొక్కల పెంపకం. ■ ఎస్ఎస్‌సీ పరీక్షల కోసం ఎ, బి, సి, డి గ్రేడ్ విద్యార్థుల గుర్తింపు. ప్రత్యేక తరగతుల నిర్వహణ. ■ బడిబయట పిల్లలను నవంబరు 24లోగా పాఠశాలల్లో చేర్పించడం.

■ పర్యాటకం

కడియపులంక నర్సరీల నుంచి నడక మార్గం ఏర్పాటు, కాలువలో బోటింగ్, కడియపులంక కెనాల్ బండ్ సుందరీకరణ, యూనిక్ ప్లాంట్ స్టాల్స్ ఏర్పాటు

చినుకు పడితే చెరువు



రాజానగరంలో ఎస్‌బీఐ బ్రాంచి ఉన్న కోరుకొండ రహదారి భారీ వర్షాలకు మునిగిపోయింది. ఈ సమస్య ఎప్పటి నుంచో వేధిస్తుండగా ఏడాది క్రితం కల్వర్టు, సీసీ రహదారి నిర్మించారు. భారీ వర్షాల సమయంలో ఎగువ నుంచి వచ్చే వరద నీరు కల్వర్టు ద్వారా దిగువన ఉన్న చెరువులోకి వెళ్లాలి. ఆయా ప్రదేశాలు ఆక్రమణకు గురువ్వడంతో పూడిపోయింది. నీరు ముందుకు వెళ్లని పరిస్థితి. వర్షాలకు నీరు వెనక్కి వచ్చి ఎస్‌బీఐ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, పలు వ్యాపార భవనాలున్న ప్రధాన రహదారి మోకాలు లోతు మునిగిపోతోంది. పెద్ద వాన పడిన ప్రతిసారి ఇదే సమస్య వస్తుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీరు ఎగువ నుండి నుంచి దిగువకు పోయేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై పంచాయతీ అధికారులను వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. - న్యూస్‌టుడే, రాజానగరం

వసతి లేక.. బోధనకు బెంగ

కళాశాలలో విద్యార్థులు చేరుతున్నా పూర్తికాని భవనాలు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులు సక్రమంగా సాగట్లేదు. విద్యార్థుల వసతి గృహాలు ఇంకా పూర్తికాలేదు. ఒప్పందం ప్రకారం ఈ డిసెంబర్‌కు అందుబాటులోకి రావాల్సిన వైద్య కళాశాల జీప్లస్-5 ప్రధాన భవనం వచ్చే విద్యా సంవత్సరానికైనా అందుబాటులోకి వచ్చేలా లేదు. ప్రస్తుతం ఉన్న 150 మంది విద్యార్థులు రెండో ఏడాదిలోకి వచ్చారు. మొదటి ఏడాది విద్యార్థులు చేరుతున్నారు. వైకాపా నిర్లక్ష్య వైఖరితో వారికి బిల్లులు చెల్లించకపోవడం.. కేంద్ర ప్రభుత్వ కొన్ని నిధులు సక్రమంగా కేటాయింపులు చేయకుండా మళ్లించడంతో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో వసతి ఎలా కల్పిస్తారో తెలియని పరిస్థితి.

ఎప్పటికి పూర్తయ్యేనో...

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యకళాశాలను రూ.450 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2022లో పనులు ప్రారంభించారు. నగరంలోని మల్లికార్జుననగర్‌లో తాత్కాలికంగా ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్(పీఈబీ)ను నిర్మించి మొదటి ఏడాది తరగతులు నిర్వహించారు. రెండో ఏడాది నుంచి విద్యార్థులకు కళాశాల ప్రధాన భవనాన్ని కేంద్ర కారాగారానికి చెందిన పెట్రోల్ బంకు వెనుక నిర్మిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలోని ఏఆర్‌టీ కేంద్రం వెనుక అయిదంతస్తుల వసతిగృహాలు నిర్మిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నా మరో పది నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. పీఈబీలో రెండు లెక్చరర్ హాళ్లలో తరగతులు నిర్వహించినా వసతిగృహాల లేమితో ఇబ్బందులు తప్పేలా లేవు.

ఫర్నీచర్‌కూ ఇబ్బందే..

మొదటి ఏడాది తరగతులు పూర్తయిన విద్యార్థులకు రెండో ఏడాది నుంచి ఆసుపత్రికి క్లినికల్ శిక్షణకు వస్తారు. వీరికి కనీసం కూర్చొనేందుకు సౌకర్యాలు కల్పించలేదు. కొత్త విద్యార్థులకు బెడ్‌లు ఇతర సామగ్రి అందుబాటులోకి రావాల్సి ఉన్నా బిల్లులు విడుదలవడం లేదని గుత్తేదారులు చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. మాతాశిశు విభాగం పైఅంతస్తుల్లో నిర్మించిన వార్డులకు సంబంధించి ఇంకా పడకలు, ఇతర వసతులు కల్పించలేదు. ఇంకా అనుబంధ ఆసుపత్రి భవనం నిర్మాణం ప్రారంభించలేదు. క్రిటికల్ కేర్ యూనిట్ పేరుతో నిర్మిస్తున్న భవనం పూర్తవ్వాల్సి ఉంది.


జీజీహెచ్ ఆవరణలో నిర్మాణంలో వసతిగృహాలు

ఈ-ఆఫీస్‌తోనే ఉత్తర ప్రత్యుత్తరాలు

రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: పరిపాలన ఆమోదం తదితర ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీసు ద్వారానే నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంతి గురువారం సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో గుర్తించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు చేపట్టే రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా వాటర్ బౌండ్ మకాడమ్(డబ్ల్యూబీఎం) రహదారులు, బీటీ రోడ్డు పనులపై దృష్టి పెట్టాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అనుకూలంగా ఉండే విధంగా గ్రామాల్లో సోప్ పిట్స్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

675 మినీ గోకులం యూనిట్ల మంజూరు: జిల్లాకు మినీ గోకులం కింద 675 యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ గురువారం తెలిపారు. డెల్టా ప్రాంతంలో మండలానికి 50, మెట్ట ప్రాంతంలో మండలానికి 25 చొప్పున మినీ గోకులాల నిర్మాణంపై ప్రభుత్వ ఆదేశాల అనుసరించి దరఖాస్తులు పరిశీలించి, ఆమోదించాలన్నారు. త్వరగా పనులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.



బడికెళ్లాలా.. గెంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం సమీప మండలం ఉప్పలగుప్తంలో రహదారులు అడుగడుగునా గుంతలతో అధ్వానంగా తయారయ్యాయి. గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోకపోవడంతో గ్రామస్థులకు నిత్యం తిప్పలు తప్పడం లేదు. చిన్నపాటి వర్షాలకే రహదారులు చిత్తడిగా మారడంతో చిన్నారులు బడికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. గురువారం చీకట్లపాలెం పాఠశాల విద్యార్థులు పుస్తకాల సంచులు మోసుకుంటూ వరుస క్రమంలో అతికష్టంమీద బురదను దాటుకుంటూ వెళుతున్న పరిస్థితి కనిపించింది. కూటమి ప్రభుత్వం ఉప్పలగుప్తం నుంచి పేరాయిచెరువు వరకు రోడ్డును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

బాహుబలి బొంతు



కాకినాడ సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు సుమారు వంద కేజీల భారీ బొంతు చేప చిక్కింది. గురువారం కుంభాభిషేకం రేవులో అమ్మకానికి పెట్టగా వ్యాపారి సత్తిబాబు రూ.19 వేలకు కొనుగోలు చేశారు. ఈ చేపలను బెంగళూరు వంటి పెద్ద నగరాల్లోని రెస్టారెంట్లలో అధికంగా వినియోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. గత అయిదేళ్లలో ఇంత భారీ చేప దొరకలేదన్నారు. ఇవి తీరానికి చాలా దూరంలో ఉంటాయని, తుపాను సమయంలో దగ్గరగా వస్తాయని తెలిపారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్ (కాకినాడ)

పీఎంశ్రీలో 20 పాఠశాలలు ఎంపిక



విద్యార్థులతో పాటు తరగతి గదిలో కూర్చొని బోధన తీరును పరిశీలిస్తున్న డీఈవో

సీతానగరం, న్యూస్‌టుడే: పీఎంశ్రీ రెండో విడతలో జిల్లా నుంచి నల్లజర్ల, పంగిడి పాఠశాలలు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు తెలిపారు. మొదటి విడతలో ఇప్పటికే 18 ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పాఠశాలల్లో ప్రయోగశాలలతోపాటు క్రీడా ప్రాంగాణాలు అభివృద్ధి చేసుకునేలా రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తారన్నారు. పీఎంశ్రీకు ఎంపిక చేసిన సీతానగరం మండలం రఘుదేవపురం జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'నాడు-నేడు'లో మూడేళ్లుగా సుమారుగా 300 పాఠశాలల భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం ఆదేశాలపై వీటిపై సర్వే చేపట్టామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులను బృందాలుగా ఏర్పాటు చేసి పాఠశాలలకు పంపిస్తామన్నారు. వారు ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి నివేదికలు అందిస్తారన్నారు. అవసరమైతే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎంఈవో కె.స్వామినాయక్, రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘ సహాధ్యక్షుడు కోలా సత్యనారాయణ, హెచ్ఎంలు శ్యామలాదేవి, రమణారావు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

న్యాయ విజ్ఞాన సదస్సు



మాట్లాడుతున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రకాష్‌బాబు

ధవళేశ్వరం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ధవళేశ్వరంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రకాష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ అరెస్టు, రిమాండు, పోక్సో చట్టం తదితర అంశాలపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి హాజరైన పోలీసు, సివిల్, ఎస్ఐలకు అవగాహన కల్పించారు. ప్రీ అరెస్టు, రిమాండులో నిందితులకు అందుబాటులో ఉన్న న్యాయసేవల గురించి వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకొనే కారణాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. అరెస్టు అయిన వ్యక్తికి విచారణ సమయంలో తనకు నచ్చిన న్యాయవాదిని కలిసే హక్కు ఉందన్నారు. న్యాయవాది లేకపోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి సేవలు పొందవచ్చన్నారు. పోక్సో చట్టంలో వివిధ అంశాలను వివరించారు. లైంగిక వేధింపులు, ఇతర నేరాల మహిళా బాధితులకు నల్సా ద్వారా జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే పరిహారాన్ని వివరించారు. సదస్సులో అదనపు జిల్లా ఎస్పీ జగదీష్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ జె.మహేష్, డీఎస్పీలు భవ్యకిషోర్, కె.వెంకటేశ్వరరావు, దశరథరావు, సీఐ టి.గణేష్ పాల్గొన్నారు.

ఐటీఐలో ఉద్యోగ మేళా నేడు

ధవళేశ్వరం: బొమ్మూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో శుక్రవారం ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి 19 నుంచి 39 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. 400 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు ఐటీఐలో జరిగే ఉద్యోగ మేళాకు హాజరు కావాలన్నారు.

అభ్యుదయ భావాల నిఘంటువు 'ఏచూరి'

కడియం: అభ్యుదయ భావాలకు జాతీయ స్థాయి నిఘంటువుగా ఏచూరి సీతారాం నిలిచారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కొనియాడారు. జేగురుపాడులో గురువారం జరిగిన కార్యక్రమంలో ఏచూరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పోరాటాలకు ఆద్యుడిగా నిలిచిన ఆయన తీరును వివరించారు. పీడిత వర్గాల గొంతుకుగా నిలిచిన మహనీయుడని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు చిలుకూరి శ్రీనివాసరావు, తోరాటి వసంతరావు, తమ్మిశెట్టి ప్రసాద్, బలాజీ, వరప్రసాద్ పాల్గొన్నారు.

ఫోరెన్సిక్ పరీక్షల్లో కృత్రిమ మేధ.. రోబోటిక్ సాంకేతికత

● కొత్త పోకడలతో సమర్థంగా నేరశోధన, కేసుల పరిష్కారం ● సిమ్లా- 2024 సదస్సులో నిపుణుల మనోగతం

ఈనాడు, కాకినాడ – న్యూస్‌టుడే, మసీదు సెంటర్: ఫోరెన్సిక్ వైద్య పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్, డిజిటల్ పోస్టుమార్టం వంటి సాంకేతికతలను వినియోగించుకుంటే.. నేర పరిశోధన, కేసుల పరిష్కారం మరింత సులభతరం అవుతాయని ఫోరెన్సిక్ వైద్య నిపుణులు వెల్లడించారు. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ఆడిటోరియంలో 'సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ (ఎస్ఐఎంఎల్ఏ) 20వ వార్షిక సదస్సు గురువారం ప్రారంభమయ్యింది. ఆర్ఎంసీలోని ఫోరెన్సిక్ మెడిసిన్- టాక్సికాలజీ విభాగం నిర్వహణలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి ఫోరెన్సిక్, మెడికోలీగల్, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. తమ అనుభవాలను ఆహుతులతో పంచుకోవడంతో పాటు.. ఎదురవుతున్న సవాళ్లు, అధిగమించే దిశగా అందిపుచ్చుకోవాల్సిన నైపుణ్యాలు ఇతరత్రా అంశాలను వివరించారు.

శరీరానికి కోత లేకుండా కారణం చెప్పొచ్చు



కేసుల పరిష్కారంలో ఫోరెన్సిక్ కీలకం. ప్రపంచం, సాంకేతికత అంచనాలకు అందనంత వేగంగా మారిపోతున్నాయి. దానంత వేగంతో మనమూ వెళ్తేనే దాన్ని అందుకోగలం. అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఫోరెన్సిక్‌లో ఎలా వినియోగించుకోవాలి..? కేసులకు సమర్థ పరిష్కారం ఎలా చూపాలి..? కేసుల పరిష్కారంలో పోలీసులు, న్యాయవ్యవస్థకు ఎంతవరకు ఈ సాంకేతిక ఉపయోగపడుతుందన్న చర్చ సాగింది. మృతదేహం శరీరం కోయకుండా పోస్టుమార్టం ధ్రువీకరణ ఇవ్వొచ్చు.

- డాక్టర్ పి.ఉమామహేశ్వరరావు, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి, సిమ్లా ఆర్గనైజింగ్ ఛైర్మన్

వాస్తవాలు తెలుసుకునే వీలు



చావుకు కారణాలు తెలుసుకోవడానికి కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. మన ఊహకు అందని వాస్తవాలు కూడా సాంకేతికతతో తెలుసుకునే వీలుంది. ఫోరెన్సిక్ విభాగంలో నిపుణులకు ఇలాంటి సదస్సులు వృత్తినైపుణ్యానికి ఉపకరిస్తాయి. నిష్ణాతులైన ఫోరెన్సిక్ వైద్యనిపుణులు వచ్చి తమ అనుభవాలను వివరిస్తున్నారు.

- డాక్టర్ ఎ.విష్ణువర్ధన్, వైస్‌ప్రిన్సిపల్, రంగరాయ వైద్యకళాశాల

మృతదేహానికి పాముతో కాటేయించారు..



న్యాయవ్యవస్థలో ఎన్నో కేసుల పరిష్కారానికి ఫోరెన్సిక్ విభాగం ఎంతగానో దోహదపడుతోంది. పాముకాటుతో చనిపోయినట్లు ఓ మృతదేహం పోస్టుమార్టం కోసం వచ్చింది. కరిచిన పామును సైతం చంపి తీసుకొచ్చారు. మృతదేహాన్ని పరీక్షిస్తే ఆమె గుడ్డతో పీకకు బిగించడం వల్ల చనిపోయిందని, ఆ తర్వాత పాముతో కాటు వేయించారని తేలింది. ఒక్కోసారి మృతికి కారణాలు పోలీసులకు కూడా తప్పుగా వస్తాయి. సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొందరు నిందితులు ప్రయత్నిస్తారు. ఒక్కోసారి ఒక మనిషి అనుమానాస్పదంగా చనిపోతే దానిపై భిన్న వాదనలు వినిపిస్తాయి. మృతికి కారణం పరీక్షల ద్వారా వెల్లడించొచ్చు.

- డాక్టర్ జయంతి యాదవ్, ఫోరెన్సిక్ నిపుణులు, ఏఐఐఎంఎస్, భోపాల్, మధ్యప్రదేశ్

నమూనాల సేకరణే కీలకం...



శవ పరీక్షల ద్వారా ఎలా చనిపోయాడు, ఎలా చంపబడ్డాడు.. చనిపోయి ఎన్నిరోజులైంది.. కారణం ఏమిటి..? ఇలాంటి సమాచారం ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా నిర్ధారించే వీలుంది. స్పృహతప్పి పడిపోయి చనిపోయిన కేసులు వస్తే గుండెనొప్పితో చనిపోయాడా..? విష ప్రయోగం జరిగిందా..? ఇతరత్రా కారణాలను గుర్తించొచ్చు. ఈ వివరాలు నేర పరిశోధనకు ఉపకరిస్తాయి. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా నివేదికలు ఉండాలి. నమూనాల సేకరణలు, పరీక్షల్లో వాస్తవికత కీలకం. లోపాలకు ఆస్కారం ఉండకూడదు.

- డాక్టర్ బి.శాంతకుమార్, ఫోరెన్సిక్ మెడిసిన్ మాజీ డైరెక్టర్, తమిళనాడు


బాంబు ఎవరు పేల్చారో తెలిసిపోతుంది..



ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏఐ ద్వారా నిందితులను, గుర్తుతెలియని మృతదేహాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు బాంబు పేలుడు జరిగిన చోట నిందితుడు క్యాప్ పెట్టుకుని, మాస్క్ పెట్టుకుని బ్లాస్ట్ ముందు ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అతని కళ్లు మాత్రమే కెమెరాకు చిక్కుతాయి. ఆ కళ్లు, నుదురు, మొహంలోని కొలతల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిందితుడిని కనిపెట్టవచ్చు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క కర్ణాటకలో మాత్రమే ప్రైవేటు ఆసుపత్రుల్లో పోస్టుమార్టం నిర్వహిస్తారు. కేసుల ఛేదనలో ఫోరెన్సిక్ పాత్ర కీలకం.

- డాక్టర్ బ్రింద జె.బట్, శ్రీనివాస్ వైద్య కళాశాల మంగుళూరు, కర్ణాటక

నేరాల్లో వేలిముద్రలు దారి చూపుతాయి...



అది సహజ మరణమని తెలిసినా.. ఆ దెబ్బలకు వేరే కారణం ఉందా అనేది ఫోరెన్సిక్ పరీక్షలతో చెప్పగలం. హత్య, ఇతరత్రా కేసుల్లో ఎముకల ద్వారా వయసు, లింగ నిర్ధారణ.. అత్యాచారం కేసుల్లో నమూనాల సేకరణ ద్వారా నేర నిర్ధారణకు అవకాశం ఉంది. ఏదైనా కేసును ఛేదించాలంటే.. ఒక వేలి ముద్రను మన దగ్గరున్న వెయ్యి వేలిముద్రలతోనే సరిపోల్చుతాం. దీనికి చాలా రోజులు పడుతోంది. అడ్వాన్స్‌డ్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగులతో అన్ని నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేస్తే క్షణాల్లో ప్రపంచంలోని అన్ని వేలిముద్రలతో పోల్చి కచ్చితమైన ఫలితం ఇస్తుంది.

- డాక్టర్ ఎస్వీ ఫణీంద్ర, ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు, ఎన్ఆర్ఐ వైద్యకళాశాల, గుంటూరు

ముగిసిన ఉద్యోగుల వాలీబాల్ పోటీలు

శ్యామలాసెంటర్: రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న ఏపీ విద్యుత్తు శాఖ ఉద్యోగుల రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఇందులో డాక్టర్ ఎన్‌టీటీపీఎస్ విజయవాడ విజేతలుగా నిలిచారు. విశాఖపట్నం సర్కిల్ రన్నర్స్‌గా, ఆర్‌టీపీపీ కడప మూడోస్థానంలో నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో విజేతలకు విద్యుత్‌శాఖ ఎస్ఈ తిలక్, ఏఈ శామ్యూల్ తదితరులు అందజేశారు. మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి.

ఛాంబర్ ట్రస్టు రూ.లక్ష ఆర్థిక సాయం

వి.ఎల్.పురం: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించింది. చెక్కును ట్రస్టు కార్యదర్శి బాలనాగుబలేష్ గుప్తా చేతుల మీదుగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు)కు అందజేయగా.. ఆయన అభినందించారు. ట్రస్టు ఉపాధ్యక్షులు మద్దుల మురళీకృష్ణ, ఇయ్యాపు మురళీధర్, కోసూరి సుబ్బరాజు, యలమర్తి బాబు, దేవత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

'హెచ్ఎంఐఎస్'లో వివరాలు నమోదు చేయాలి

రాజమహేంద్రవరం వైద్యం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అందించిన రోగనిరోధక సేవలు, శిశు జననాలు, ఇతర ఆరోగ్యాంశాల వివరాలను హెచ్ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి సూచించారు. ... పాల్గొన్నారు.

ధరవరులు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటా)	ధర (రూపాయల్లో)
కొత్తకొబ్బరి	12,500
పాతకొబ్బరి	18,000
	15,000
	17,500
	14,500
	17,000-18,000
	17,000-17,500
	3,375
	225

వెనామీ చికెన్ ధర

	121.00
	143.00
	207.00
	236.00

వీఐఏలో 44 మందికి పాజిటివ్

ముగిసిన గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ శిబిరం



కార్యక్రమంలో మాట్లాడుతున్న డా.సమత

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం గురువారంతో ముగిసింది. 350 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లావణ్యకుమారి తెలిపారు. విజువల్ ఇన్‌స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్(వీఐఏ) పరీక్షలో 44 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. 43 మందికి వైద్యసేవలు అందజేయగా.. ఒకరిని బయాప్సీ పరీక్ష చేయించుకోవాలని సూచించామన్నారు. వీఐఏ పరీక్ష, థర్మల్ కోయాగ్యులేషన్ చికిత్సపై స్థానిక వైద్యులు, నర్సులు, పీజీ వైద్యవిద్యార్థులకు అమెరికా బృందం శిక్షణ ఇచ్చిందన్నారు. థర్మల్ కోయాగ్యులేషన్ పరికరాన్ని అమెరికా నిపుణులు ఆసుపత్రికి అందజేశారన్నారు. క్యాంపు ముగింపు సందర్భంగా అమెరికా వైద్యబృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ సన్మానించారు. కార్యక్రమంలో అమెరికాకు చెందిన పీఐఎన్‌సీసీ ప్రెసిడెంట్ జీన్ టాల్బర్ట్ ఫాకోగ్, పీఐఎన్‌సీసీ భారత ప్రతినిధి డా.సమత కడియాల, అమెరికాకు చెందిన డా.సుసాన్ కోక్రాన్, డా.కరోల్ హౌబాచ్, జీజీహెచ్ రేడియేషన్ హెచ్‌వోడీ డా.పి.శ్రీనివాసన్, గైనిక్ హెచ్‌వోడీ డా.అనురాగమయి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు



వినతులు స్వీకరిస్తున్న సీజీఆర్ఎఫ్ ఛైర్‌పర్సన్ సత్యనారాయణ, సభ్యులు

దేవీచౌక్: విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని సీజీఆర్ఎఫ్ (విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం) ఛైర్‌పర్సన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని విద్యుత్తు ఉపకేంద్రం ఆవరణలో సీజీఆర్ఎఫ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1912 ద్వారా పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి అయిదు జిల్లాల పరిధిలో 2005లో సీజీఆర్ఎఫ్ ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 8112 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిలో 8036 కేసులు పరిష్కరించమన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 350 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 76 మినహా మిగతావి పరిష్కరించామన్నారు. నష్టపరిహారానికి సంబంధించి 107 కేసుల్లో రూ.14,26,650 వినియోగదారులకు ఇప్పించామన్నారు. దీనిపై విద్యాసంస్థల్లో కూడా అవగాహన కల్పిస్తామన్నారు. గురువారం నిర్వహించిన సీజీఆర్ఎఫ్‌కు మూడు ఫిర్యాదులు వచ్చాయి. సీజీఆర్ఎఫ్ స్వతంత్ర సభ్యుడు డాక్టర్ రాయసం సురేంద్రకుమార్, ఈఈ నక్కపల్లి శామ్యూల్, డీఈటీ వి.వి.కిషోర్, డీడీఈలు చిన మాల్యాద్రి, పి.సన్యాసిరావు, గాబ్రియేల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

దురుద్దేశంతోనే తిరుమలకు జగన్: నెహ్రూ



మాట్లాడుతున్న జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ

దేవీచౌక్, న్యూస్‌టుడే: తితిదే నిబంధనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాకే స్వామిని దర్శించుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. లడ్డూ కల్తీపై నెలకొన్న వివాదం నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతోనే ఆయన వెళ్తున్నట్లు అర్థమవుతోందన్నారు. రాజమహేంద్రవరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ నాయకుడిగా రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని జగన్ కోరుకుంటే ధార్మిక సంఘాలు, నేతల డిమాండ్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. సీఎంగా ఉన్నప్పుడు నియమాలు పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు. తన పాలనలో తప్పు జరిగింది కాబట్టి అక్కడ ప్రక్షాళన చేసుకుంటానని చెప్పడానికే జగన్ తిరుమల వెళ్తున్నట్లు భావిస్తున్నానన్నారు. అది కాకపోతే రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించినట్టేనన్నారు. మత సామరస్యం దెబ్బతీయడానికి వైకాపా కుట్ర చేస్తోందన్నారు. సిట్‌పై నమ్మకం లేదంటే, గతంలో జగన్ వేసిన సిట్‌లు తప్పు చెప్పాయా అని ప్రశ్నించారు. నాణ్యత అనేది ల్యాబ్‌లోనే తేలాల్సిన అవసరం లేదని, ప్రజలే చెబుతున్నారన్నారు. పాత కంపెనీని కాదని, గత ప్రభుత్వం వేరే వేరే కంపెనీలకు ఎందుకు ఇచ్చిందన్నారు.

జగన్‌లో మార్పు రాదు..

జగన్‌ను దగ్గరగా చూసిన వాడిగా చెబుతున్నా ఆయనలో మార్పు రాదన్నారు. పవన్‌కల్యాణ్‌పై ప్రకాష్‌రాజ్ కామెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే సంపూర్ణ నమ్మకం ఇచ్చిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందన్నారు. జగన్ అయిదేళ్లల్లో రూ.1000 పెంచితే తమ ప్రభుత్వం ఒకేసారి చేసిందన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

కొవ్వూరు పట్టణం: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. దొమ్మేరుసావరం అనంతలక్ష్మి కాలనీకి చెందిన సింగం దుర్గాప్రసాద్ (37) తాపీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి సరిగా పనులు లేక అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చడం, కుటుంబ పోషణ కోసం తల్లి, భార్యకు చెందిన బంగారాన్ని స్థానిక బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఈ విషయం ఇంట్లో తెలిసిపోతుందన్న భయంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో పంకాకు చీరతో ఉరి వేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్సై జగన్మోహనరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గల్లంతైన భీమవరం వాసి మృతదేహం లభ్యం

కొవ్వూరు పట్టణం: రోడ్‌కం రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి వ్యక్తి గల్లంతైన వ్యక్తి భీమవరానికి చెందిన నాయుడు సుబ్రహ్మణ్యం (33)గా గ్రామీణ పోలీసులు గుర్తించారు. ఈ నెల 24న వంతెన 127వ స్తంభం వద్ద ద్విచక్ర వాహనాన్ని పెట్టి ఓ వ్యక్తి గోదావరిలో దూకి గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి మద్దూరులంక ఆనకట్ట వద్ద ఆ మృతదేహం కనిపించింది. ఈ సమాచారంతో గ్రామీణ పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో బయటకు తీసి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భీమవరానికి చెందిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఈ నెల 24న ఏడిదలో ఉన్న తల్లితండ్రులను చూడటానికి సుబ్రహ్మణ్యం వచ్చి తిరిగి భీమవరం బయలుదేరాడు. రోడ్‌కం రైలు వంతెనపై వచ్చేసరికి అతనికి మూర్ఛ రావడంతో గోదావరిలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి వీరభద్రం ఇచ్చిన ఫిర్యాదుపై హెడ్‌కానిస్టేబుల్ బి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

జిల్లాలో ఏఎస్సై, హెచ్‌సీల స్థానచలనం



సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ కిషోర్

దానవాయిపేట (రాజమహేంద్రవరం): జిల్లాలోని పోలీసు శాఖలో ఉన్న పలువురు ఏఎస్సై, హెచ్‌సీలకు బుధవారం బదిలీ ప్రక్రియ జరిగింది. రాజమహేంద్రవరం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రక్రియలో ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని సిబ్బందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆయా స్టేషన్ల పరిధిలో అయిదేళ్లు అంతకన్న ఎక్కువ విధులు పూర్తి చేసుకున్న సుమారు 80 మందిని బదిలీలు చేశారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.

బాధ్యతల స్వీకరణ



గంటా సుధాకర్

రాజానగరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా గంటా సుధాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఏలూరు నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు.

జలవనరుల శాఖలో బదిలీలు

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: ధవళేశ్వరం జలవనరులశాఖ పరిధిలోని అధికారులను బదిలీచేస్తూ ఆ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా డెల్టా విస్సన్నపేట డీఎస్ఈగా పనిచేస్తున్న ఆర్.అప్పారావును ధవళేశ్వరం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ డివిజన్ నెం.8కు బదిలీ చేశారు. ధవళేశ్వరం డివిజన్ నెం.3లోని ఎస్ఈ పీఐపీ హెడ్‌వర్క్స్ కె.మల్లికార్జునరావు ఒంగోలుకు బదిలీ అయ్యారు. విజయవాడ హైడ్రాలజీలో ఎస్ఈ పి.వెంకటేశ్వర్లు ధవళేశ్వరం పీఐపీ ఆర్ఎంసీ డివిజన్ నెం.5కు వస్తున్నారు. నిడదవోలు పరిధిలోని ఎం.దక్షిణామూర్తి క్యూసీ, క్యూఏ డివిజన్ ధవళేశ్వరం ఏపీఈఆర్ఎల్ విభాగానికి, కర్నూలు నుంచి పి.నాగార్జునరావు ఇరిగేషన్ డివిజన్ సీఈ గోదావరి డెల్టా సిస్టం ధవళేశ్వరానికి, విశాఖపట్నం నుంచి జగదీశ్వరరావు డీఎస్ఈ ఏలూరు సీఈ గోదావరి డెల్టా సిస్టం ధవళేశ్వరానికి, ఎస్ఈ పీఐపీ ధవళేశ్వరం శివకుమార్ రామస్వామి ఈఈ పీఐపీ యూనిట్ ధవళేశ్వరానికి బదిలీ అయ్యారు. పురుషోత్తపట్నం సీఈ పీఐపీ ధవళేశ్వరంలో పనిచేస్తున్న పి.పాండురంగయ్యని కర్నూలుకు బదిలీచేశారు. సీతానగరం పీఐపీ హెడ్‌వర్క్స్ ధవళేశ్వరంలో పనిచేస్తున్న జి.కనకేష్‌ను డీఎస్ఈ విజయవాడ, డీఎస్ఈ ఈఎన్‌సీ విజయవాడలో పనిచేస్తున్న కె.రమేష్ ఈఈ పీఐపీ ధవళేశ్వరానికి బదిలీ చేశారు.

రాజమహేంద్రవరం

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

టి.నగర్, న్యూస్‌టుడే: స్వచ్ఛ నగరానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ పాపయ్య కోరారు. గురువారం ప్రకాష్‌నగర్ బ్రాంచి ఆధ్వర్యంలో తాడితోట సెంటర్‌లో బ్యాంకు సఫాయి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ నీరజ వైద్య పరీక్షలు చేసి, వారికి కిట్లు అందించారు. ఆమె మాట్లాడుతూ పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మేనేజరు కృష్ణవేణి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సినిమాలు: దానవాయిపేట: శ్యామల, సూర్యమినీ, శివజ్యోతి, అనుశ్రీ, రాజా, వీఎస్ మహల్, అశోక, కుమారి, సూర్యప్యాలస్, స్వామి, అప్సర, రంభ, మేనక, ఊర్వశి: దేవర.

రైతుబజారులో నిన్నటి ధరలు(రూ.లో)

దేవీచౌక్: టమాట-32/చిన్నవి-28, వంకాయలు నలుపు-32/ గులాబీ-38/ తెలుపు-30/ దొమ్మేరు-44, బెండ-26, కాకర-36, బీర పందిరి-30/28, దొండ-34/28, క్యారెట్-32, బీట్‌రూట్-28, గోరుచిక్కుళ్లు-38, దోస-32, ఆనపకాయ-20/22, చిక్కుళ్లు-48/దేశవాళీ-75, పచ్చిమిర్చి-20, బంగాళదుంపలు-34, ఉల్లిపాయలు-50/కొత్తవి-40.

ఇది పేదల ప్రభుత్వం

టి.నగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేదల ప్రభుత్వం అధికారంలో ఉందని, సంక్షేమ పథకాలు దశల వారీగా అమలవుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం 7, 8, 13, 14, 15 డివిజన్లకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అంబేడ్కర్ వెలుగు పార్కు వద్ద నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం పింఛను సొమ్ము విడతల వారీగా పెంచితే, కూటమి ప్రభుత్వం ఒకేసారి పెంచిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. గతంలో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్థం చేయడంతో పాలన గాడి తప్పిందన్నారు. మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆర్ట్స్ కళాశాలలో 'స్వచ్ఛత'

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల మైదనంలోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

అంబులెన్స్ కూడా వెళ్లలేనంతగా ఆక్రమణలు


రంధివారి వీధిలో ఇరుకు మార్గం

రెండేళ్ల క్రితం వంకాయల వారి వీధిని ఆనుకొని ఉన్న సందులో పురాతన భవనం కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. శిథిలాలు తొలగించేందుకు జేసీబీ వెళ్లలేని పరిస్థితి. గతంలో మెయిన్ రోడ్డులోని ఓ వీధిలో భవన నిర్మాణానికి పునాదులు తవ్వితే పక్కనున్న ఇల్లు కూలిపోయింది. నలుగురు శిథిలాల్లో చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని తరలించేందుకు అంబులెన్స్ రాలేని పరిస్థితి. దీంతో వారిని ఎత్తుకుని తీసుకెళ్లారు.

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఉభయ గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇక్కడి ప్రధాన రహదారిలో వస్త్ర వాణిజ్య వ్యాపార కార్యకలాపాల నిమిత్తం రోజూ దాదాపు లక్షమంది చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వస్తుంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాంతాన్ని విస్తరించడంలో నగరపాలక సంస్థ వెనుకడుగు వేస్తోంది. పొరపాటున ప్రమాదం జరిగితే అంబులెన్స్ కూడా వెళ్లలేని విధంగా ఇక్కడి ఆక్రమించారు. వీటిని తొలగించాలనే వాదన ఉన్నప్పటికీ రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో విస్తరణకు అడ్డుపడి వ్యాపారులకు సహకరించారనే వాదన ఉంది. అందుకు భారీగా డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది.


నల్లమందు సందులో రోడ్డుపైనే నిలిపిన వాహనాలు

ప్రధానంగా ఈ ప్రాంతాల్లో..

మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న సందుల్లో భారీగా వ్యాపారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నల్లమందు సందు, రంధి వారి వీధి, గంటాలమ్మ గుడి వీధి, కోటగుమ్మం, కందకరం రోడ్డు, మోచీ వీధి, పప్పుల వీధి, మసీదు వీధిలో వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడు చిన్న దుకాణాలు ఉండేవి, ఇప్పుడు భారీ భవనాలు నిర్మించేశారు. అనుమతుల పట్టింపు లేకుండా కట్టేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

నిబంధనలు బేఖాతరు..

నిబంధనల ప్రకారం జి ప్లస్ 2, 3 భవనాలకు తప్పకుండా సెల్లారు ఉండాలి. అలాంటిది జీ ప్లస్ 4 ఉన్నా సెల్లారు లేవు. అవి ఉంటే కొనుగోలుదారులు పైఅంతస్తుకు వచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపరనే ఉద్దేశంతో వాటిని వదిలేస్తున్నారు. పైగా 10 నుంచి 15 గదులతో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఆ దుకాణాలకు వచ్చిన వారంతా వాహనాలను రహదారుల పైనే పార్కింగ్ చేస్తున్నారు.

మాస్టర్ ప్లాన్ అమలేది..!

నగరపాలక సంస్థకు కమిషనర్‌గా పనిచేసిన విజయరామరాజు హయాంలో కొత్త మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ ప్రకారం మెయిన్ రోడ్డు పూర్తిస్థాయిలో విస్తరించాలి. 40 అడుగుల రోడ్డును 60 నుంచి 80 అడుగులు చేయాలి. 30 అడుగుల రోడ్డు కనీసం 40 అడుగులకు పైగా వెడల్పు చేయాలని ప్రతిపాదించారు. డీలక్స్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్ వద్ద వర్షాకాలంలో ముంపును ఎదుర్కొనేందుకు కల్వర్టు విస్తరించాలి. మధ్యలో అండర్ గ్రౌండ్ కాలువలు నిర్మించాలి. రూ.ఏడు కోట్లతో ప్రాజెక్టు సిద్ధం చేసినా వాయిదా వేయడంతో. పుష్కరాల నేపథ్యంలో మార్కెట్లను విస్తరించాలి. రోడ్డు కంబాలచెరువు బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలు మెయిన్ రోడ్డు, గోదావరి బండ్ రోడ్డు మీదుగా పుష్కరఘాట్లకు చేరుకుంటాయి. గత పుష్కరాల్లో కోటగుమ్మం, మెయిన్ రోడ్డును ఆనుకొని వాహనాలను అనుమతించారు. పుష్కరాల నేపథ్యంలో వీటిపై దృష్టి సారించాల్సి ఉంది. దీనిపై కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

పీఎంకే సత్రం ఏసీగా విశ్వనాథరాజు



రాజమహేంద్రవరం సాంస్కృతికం: దేవాదాయ శాఖ పరిధిలోని పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రం సహాయ కమిషనర్‌గా పి.విశ్వనాథరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం కోటిలింగాలపేట వద్ద ఉన్న సత్రంలో ఆయన రిజిస్టర్‌లో తొలి సంతకం చేశారు. సత్రం సిబ్బంది జె.వెంకటేశ్వరరావు, కె.నాగశ్రీనివాస్, ఎం.త్రినాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

దేవీచౌక్, న్యూస్‌టుడే: అత్యవసర మరమ్మతుల నిమిత్తం శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శ్యామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

సమయం: ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.

ప్రాంతాలు: దేవీచౌక్, గోకవరం బస్టాండ్ ప్రాంతం, రామచంద్రరావుపేట, కోర్లమ్మపేట, ఎస్టీఆర్ కాలనీ, సీతంపేట, కృష్ణనగర్, రాజారామయ్య సెంటర్.

సమయం: 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు. ప్రాంతాలు: స్పిన్నింగ్‌మిల్లు కాలనీ, సైక్లోన్ కాలనీ, బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, శంకర్ విలాస్ ప్రాంతం, ఫారెస్ట్ అకాడమీ ప్రాంతం, దూరదర్శన్, రామచంద్రరావు కాలనీ, బత్తినగర్, ఆల్వాల్‌నగర్, ఇండస్ట్రియల్ ప్రాంతం, స్వరూప్‌నగర్, సాయి దుర్గానగర్, నారాయణపురం, గాదిరెడ్డినగర్.


రూ.5.40 లక్షల చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

వరద బాధితులకు ఆర్థిక సాయం

టి.నగర్, న్యూస్‌టుడే: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల వరదలు కారణంగా గోదావరి లంకల్లో ఉన్న 54 మత్స్యకార కుటుంబాలకు చందా సత్రంలో గురువారం ప్రభుత్వ సాయం కింద రూ. 5.40 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు వెనుకాడటం లేదన్నారు. కార్యక్రమంలో వర్రే శ్రీనివాసరావు, కాశీ నవీన్‌కుమార్, యిన్నమూరి దీపు, నల్లం శ్రీను, బుడ్డిగ రాధా, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న అక్రమ కట్టడాల తొలగింపు


పేపరుమిల్లు రోడ్డులో..

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: నగరంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. పుష్కరాల నేపథ్యంలో రోడ్లు, కాలువల ఆక్రమణలపై నగరపాలక సంస్థ దృష్టి సారిస్తోంది. పుష్కర రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్లను వెడల్పు చేసేందుకు సంకల్పించింది. దీనిలో భాగంగా ముందుగా ఆక్రమణలు తొలగిస్తున్నారు. గురువారం పేపరుమిల్లు రోడ్డు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలువలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జేసీబీల సాయంతో పడగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలపై చర్యలు తప్పవని, అందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ కొనసాగుతుందని సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.



లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీమంత వేడుక

రాజమహేంద్రవరం సాంస్కృతికం: లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన గర్భిణులకు సామూహిక సీమంత వేడుక నిర్వహించారు. గురువారం హుకుంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ పూర్వపు గవర్నర్ మాటూరి మంగతాయారు ముఖ్యఅతిథిగా హాజరై ఆశీస్సులు అందించారు. 18 మందికి చీరె, జాకెట్టు, పౌష్టికాహారం, పండ్లు, గాజులు, పువ్వులు, డ్రైఫ్రూట్స్‌తో సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ అందజేశారు. మంగతాయారు మాట్లాడుతూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లబ్ రీజనల్ ఛైర్‌పర్సన్ ముదునూరి వాణిశ్రీ, జోన్ ఛైర్‌పర్సన్ కొయ్యాన కుమారి, అల్లాడ కవిత, గొందేశి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

'అంబేడ్కర్ రాకపై' కరపత్రం విడుదల

టి.నగర్, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజమహేంద్రవరం అడుగుపెట్టి 80 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 28న గోకవరం బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన నివాసంలో కరపత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, మొకమాటి సత్యనారాయణ, కాశీ నవీన్‌కుమార్ అజ్జరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చిలకమర్తి సాహిత్యం అపురూపం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: భారతీయతను చాటుతూ ఆంగ్ల పాలకులపై నిప్పులు చిమ్ముతూ నాటి దేశ పరిస్థితులను కళ్లకు కట్టిన సంస్కరణవాది చిలకమర్తి లక్ష్మీనరసింహం అని తెలుగు అధ్యాపకుడు పి.వి.బి.సంజీవరావు అన్నారు. కందుకూరి వీరేశలింగం జన్మగృహంలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో చిలకమర్తి జయంతి నిర్వహించారు. సంజీవరావు మాట్లాడుతూ గయోపాఖ్యానం నాటకం ప్రతులు ఆ రోజుల్లో లక్షకు పైగా అమ్ముడయ్యాయంటే ఆ సాహిత్యం గొప్పతనం తెలుస్తుందన్నారు. పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు కె.తిమ్మరాజు మాట్లాడుతూ బ్రహ్మసమాజం, హితకారిణి సమాజం 13ఏళ్లు ఏకధాటిగా నడిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సరస్వతి, మనోరమ, దేశమాత వంటి పత్రికల సంపాదకుడిగా సేవలందించారన్నారు. పల్లి సుధ, సీహెచ్.సీతారామ నాయుడు, ఎండీ మూసా తదితరులు పాల్గొన్నారు.

'కూటమిపై తప్పుడు విమర్శలు మానుకోవాలి'

దేవీచౌక్: మాజీ ఎంపీ భరత్‌రామ్ కూటమి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు మానుకోవాలని తెదేపా నేతలు హితవు పలికారు. తిరుమల లడ్డూ వివాదంలో ప్రజల నుంచి ఎదురవుతున్న చీత్కారాలు తట్టుకోలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి, మార్కండేయస్వామి ఆలయం మాజీ ఛైర్మన్ ఇన్నమూరి దీపు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీపై తొలి సంతకం చేసిందని, అన్న క్యాంటీన్లు ప్రారంభించిందని గుర్తుచేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. గోదావరిగట్టుపై ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణ ఆరు నెలలు ఆలస్యం కావడానికి భరత్‌రామ్ కారణమని ఆరోపించారు. నాయకులు కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబి, కరగాని వేణు, మళ్ల వెంకట్రాజు, పిల్లి శ్యామ్, కడియాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

'కేసులు నమోదు చేయాలి'

టి.నగర్: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై కేసులు నమోదు చేయాలని భారతీయ చైతన్య యోజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అత్తిలి రాజు గురువారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. పాలకమండలిలో ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్నారు.

యూబీఐ ఉద్యోగుల సమ్మె విరమణ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిన నేపథ్యంలో సంఘ జాతీయ కమిటీ సూచనల మేరకు శుక్రవారం తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు యూబీఐ అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. సేవలు యథావిధిగా కొనసాగుతాయని నాయకులు ఎన్.లక్ష్మీపతిరావు, రామకృష్ణ, స్వాతి, గౌతమ్, మురళీధర్ పేర్కొన్నారు.



ఉత్సాహంగా చెకుముకి పోటీలు

శ్యామలాసెంటర్: విద్యార్థుల్లో సైన్సుపై ఆసక్తి పెంచేందుకు, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు దోహదపడతాయని చెకుముకి జిల్లా కన్వీనర్ ఎన్.రవిబాబు అన్నారు. చెకుముకి సైన్స్ సంబరాలను నగరంలోని స్థానిక ఆనంద్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించామన్నారు. అక్టోబరు 1న మండలస్థాయి పరీక్షలను అన్ని మండలాల్లో నిర్వహిస్తామన్నారు. జేవీవీ నాయకులు చెక్క తాతారావు, నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మపూజకు ముస్తాబు


దేవీచౌక్‌లో ఏర్పాట్లు

గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దేవీచౌక్ శ్రీబాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు శరవేగంగా ముస్తాబవుతోంది. అయిదు రోడ్ల కూడలిలో ఉన్న దేవీచౌక్ ప్రధాన ఆలయానికి రంగులు వేసి విద్యుద్దీపాలను అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని నెలకొల్పేందుకు ఆలయానికి ఎదురుగా ప్రత్యేకంగా వేదిక నిర్మించారు. కంబాలచెరువు నుంచి దేవీచౌక్, జాంపేట వెళ్లే మార్గం, కోటగుమ్మం వెళ్లే మార్గం, దేవీచౌక్ నుంచి గోకవరం బస్టాండ్ వెళ్లే దారి, దేవీచౌక్ నుంచి పేపరుమిల్లు రోడ్డులో కూడళ్లను కలుపుతూ భారీ పందిళ్లు వేస్తున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు నిర్వహణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

– న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో అన్నదానం



దానవాయిపేట: రాజమహేంద్రవరం నగరంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అన్నసమారాధన నిర్వహించారు. సీఐ వి.అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్‌బాబు పాల్గొన్నారు. సుమారు 900 మందికి అన్నదానం చేశారు. ఎస్సైలు రామకృష్ణ, శివాజీ, ఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు పాల్గొన్నారు.

విజయ 'వైష్ణవి'



రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: కాకినాడలో జరిగిన ఓపెన్ స్టేట్ కరాటే టోర్నమెంట్‌లో 65 కిలోల విభాగంలో బీఎస్సీ ద్వితీయ ఏడాది విద్యార్థిని ఎల్.వైష్ణవి బంగారు పతకం సాధించిందని ఎస్‌కేవీటీ కళాశాల ప్రిన్సిపల్ ఎబెల్ రాజబాబు తెలిపారు. నవంబరు 2, 3 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయ పోటీలకు అర్హత సాధించిందన్నారు. కళాశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమెను అభినందించారు. వ్యాయామ అధ్యాపకుడు పి.ఎ.కిశోర్‌బాబు, డి.వి.రమణమూర్తి, బి.మూర్తి, ఎం.వి.నరసింహ తదితరులు పాల్గొన్నారు.



ప్రతిభకు పురస్కారం

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరం నగరానికి చెందిన మెజీషియన్ స్టిక్ మనోహర్ జాదూ శిరోమణి పురస్కారం అందుకున్నారు. న్యూదిల్లీ రాయ్ కేదార్నాథ్ ఆడిటోరియంలో ఇండియన్ బ్రదర్ హుడ్ ఆఫ్ మెజీషియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మేజిక్ ఫెస్టివల్‌ను జాదూ ఉత్సవ్ - 2024 పేరుతో నిర్వహించారు. ఇంద్రజాల విద్యలో తాను చేసిన సేవలకు గుర్తింపుగా జాదూ శిరోమణి పురస్కారం అందించి సత్కరించారని స్టిక్ మనోహర్ తెలిపారు. ఈ విభాగంలో (వ్యక్తిగత) గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాకుండా మేజిక్ రంగంలో పీహెచ్‌డీ చేసింది తానేనన్నారు. మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తానన్నారు.

అధ్వానం



నగరంలోని 21వ డివిజన్ టి.నగర్‌లోని కుమారి థియేటర్ నుంచి పాల వర్తక సంఘం వీధి వైపుగా వెళ్లే మార్గంలోని ప్రధాన మురుగు కాలువ చెత్తతో నిండిపోయింది. శానిటేషన్ సిబ్బంది రోడ్లను శుభ్రం చేస్తూ, వ్యర్థాలను కాలువలోకి నెట్టేస్తున్నారు. అది పూర్తిగా కూరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గంలో వర్షం వస్తే కాలువలోని నీరు పారక రోడ్డు మొకాలులోతు నీరు నిలిచిపోతుందని స్థానికులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, దానవాయిపేట

అందరికీ సమన్యాయం

దానవాయిపేట: రాష్ట్రం ప్రభుత్వ పాలన అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేసేలా ఉందని రాజమహేంద్రవరం లీగల్ సెల్ సభ్యులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనకు 100 రోజులు పూర్తైన సందర్భంగా గురువారం లీగల్ సెల్ సభ్యులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. న్యాయవాదుల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ కళాశాల, జూనియర్ న్యాయవాదులకు రూ.పదివేలు స్టైఫండ్ వంటివి అభినందనీయమన్నారు. లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, నరసింగ శ్రీనివాస్, నామా సత్యనారాయణ, సింగ్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

జల్సాలకు అలవాటుపడి చోరీలు

రాజమహేంద్రవరం నేరవార్తలు: క్రికెట్ పందేలు, జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న యువకులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఎన్.మురళీకృష్ణ వివరాల మేరకు.. ఈనెల 9న మెయిన్‌రోడ్డులో ఓ ద్విచక్రవాహనం చోరీకి గురైంది. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు యువకులను గుర్తించారు. వారిని ఇటీవల గోదావరి బండ్ ఇసుకర్యాంపు సమీపంలో చేపట్టిన వాహన తనిఖీలో ఎస్సై ఆదినారాయణ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఆదమ్మదిబ్బ ప్రాంతానికి చెందిన దమ్ము దుర్గారావు అలియాస్ దమ్ము, కృష్ణనగర్‌కు చెందిన గిడుతూరి ప్రవీణ్‌గా గుర్తించారు. వీరిద్దరూ గత మూడు నెలల్లో రాజమహేంద్రవరం, రాజానగరం, దేవరపల్లి, గూడూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తేలిందన్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని సీఐ తెలిపారు. ఇంటి బయట నిలిపిన వాహనాలను చోరీ చేసి, తనఖా పెట్టేస్తున్నారు. ఆ సొమ్ముతో జల్సాలు, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.


స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు

చిరు వ్యాపారిపై కర్రతో దాడి

రాజమహేంద్రవరం నేరవార్తలు: తుమ్మలోవ ప్రాంతానికి చెందిన సి.శ్రీనివాస్ దేవిచౌక్ వద్ద సైకిల్‌పై టీ విక్రయిస్తుంటారు. నగదు లావాదేవీల విషయంలో ఆజాద్‌చౌక్ ప్రాంతానికి చెందిన అప్పారావు కర్రతో ఈనెల 24 రాత్రి అతనిపై దాడి చేశాడు. శ్రీనివాస్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం మూడో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ద్విచక్రవాహనం ఢీకొని గాయాలు

ఇన్నీసుపేటకు చెందిన ఎన్.సుభాష్ ద్విచక్రవాహనంపై గురువారం ఆల్కాట్‌తోట గోదావరిగట్టుపై వెళ్తున్నారు. మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సారా విక్రేత అరెస్టు

కవలగొయ్యి ప్రాంతానికి చెందిన టి.నాగేంద్ర గ్రామ శివారులో సారా విక్రయిస్తుండగా బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న 25 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

సినిమాలు

దానవాయిపేట: శ్యామల, సూర్యమిని, శివజ్యోతి, అనుశ్రీ, రాజా, వీకేస్ మహల్, అశోక్, కుమారి, సూర్యప్యాలెస్, స్వామి, అప్సర, రంభ, మేనక, ఊర్వశి: దేవర.

రైతుబజారులో నిన్నటి ధరలు(రూ.లో)

దేవీచౌక్, న్యూస్‌టుడే: టమాట-32/చిన్నవి-28, వంకాయలు నలుపు-32/ గులాబీ-38/ తెలుపు-30/ దొమ్మేరు-44, బెండ-26, కాకర-36, బీర పందిరి-30/28, దొండ-34/28, క్యారెట్-32, బీట్‌రూట్-28, గోరుచిక్కుడు-38, దోస-32, ఆనపకాయ-20/22, చిక్కుళ్లు-48/ దేశవాళీ-75, పచ్చిమిర్చి-20, బంగాళదుంపలు-34, ఉల్లిపాయలు-50/కొత్తవి-40.

జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

సీతానగరం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో స్వామివారిని దర్శించుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమని భాజపా రాజానగరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి నీరుకొండ వీరన్నచౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన సతీసమేతంగా వెళ్లి తితిదే నిబంధనలు అనుసరించి డిక్లరేషన్ సమర్పించాలన్నారు. లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రయోగశాల ఇచ్చే నివేదికలో నిర్ధారణ జరిగితే.. కొంతమంది వైకాపా నాయకులు గోమాతపై నెపం నెట్టి కల్లిబొల్లి మాటలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

అమ్మపూజకు ముస్తాబు



గోదావరి తీరంలో నిర్మించిన దేవీచౌక్ శ్రీబాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు శరవేగంగా ముస్తాబవుతోంది. అమ్మవారి ఉత్సవమూర్తిని నెలకొల్పేందుకు ఆలయానికి ఎదురుగా ప్రత్యేకంగా వేదిక నిర్మించారు. కంబాలచెరువు నుంచి దేవీచౌక్, జాంపేట వెళ్లే మార్గం, కోటగుమ్మం వెళ్లే మార్గం, దేవీచౌక్ నుంచి గోకవరం బస్టాండ్ వెళ్లే దారి, దేవీచౌక్ నుంచి పేపరుమిల్లు రోడ్డులో కూడళ్లను కలుపుతూ భారీ పందిళ్లు వేస్తున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు నిర్వహణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దేవీచౌక్‌లో ఏర్పాట్లు - న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

చిలకమర్తి సాహిత్యం అపురూపం

రాజమహేంద్రవరం సాంస్కృతికం: భారతీయ తను చాటుతూ ఆంగ్ల పాలకులపై నిప్పులు చిమ్ముతూ నాటి దేశ పరిస్థితులను కళ్లకు కట్టిన సంస్కరణవాది చిలకమర్తి లక్ష్మీనరసింహం అని తెలుగు అధ్యాపకుడు పి.వి.బి.సంజీవరావు అన్నారు. కందుకూరి వీరేశలింగం జన్మగృహంలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో చిలకమర్తి జయంతి నిర్వహించారు. సంజీవరావు మాట్లాడుతూ.. గయోపాఖ్యానం నాటకం ప్రతులు ఆ రోజుల్లో లక్షకు పైగా అమ్ముడుపోయాయంటే ఆ సాహిత్యం గొప్పతనం తెలుస్తుందన్నారు. పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు కె.తిమ్మరాజు, పల్లి సుధ, సీహెచ్.సీతారామనాయుడు, ఎండీ మూసా తదితరులు పాల్గొన్నారు.



ఎంపికైన విద్యార్థులతో హెచ్‌ఎం పార్థసారథి, తదితరులు

క్రీడల్లో రంగంపేట విద్యార్థుల ప్రతిభ

రంగంపేట, న్యూస్‌టుడే: అనపర్తిలో ఇటీవల జరిగిన నియోజకవర్గస్థాయి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, యోగా, అథ్లెటిక్స్ పోటీల్లో రంగంపేటలోని శ్రీవుదవిల్లి సత్యనారాయణ మెమోరియల్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఖోఖోలో డి.ప్రశాంతి, జి.యామిని, జి.ఉషశ్రీ, ఎస్.జాహ్నవి, డి.కీర్తన, కబడ్డీలో జి.నాగలక్ష్మి, వాలీబాల్‌లో వై.హర్షిత, యోగాలో డి.పూజిత, ఎం.సాహితీ ప్రతిభ చూపారు. జి.ఆదినారాయణ పరుగు పందెంలో ప్రథమ, లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించారు. డి.దుర్గాప్రసాద్ డిస్కస్‌త్రోలో ప్రథమ, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. కబడ్డీలో డి.ఆదినారాయణ, జి.దుర్గాప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. వీరిని, పీఈటీ శైలజ ప్రధానోపాధ్యాయుడు పార్థసారథి, ఉపాధ్యాయులు అభినందించారు.

విధి వంచితులకు 'వాత్సల్యం'

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక ఆసరా

న్యూస్‌టుడే - అనపర్తి గ్రామీణం

ప్రతిభకు సంతోషకర, ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో 'మిషన్ వాత్సల్య' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయులైన చిన్నారులకు ఈ పథకంలో ఆర్థిక సాయం అందిస్తారు. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పటి వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో లబ్ధిదారులను ఎంపిక చేసి నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకంపై దృష్టి సారించి నిధులు మంజూరు చేసి చిన్నారులకు అండగా నిలుస్తోంది.



మిషన్ వాత్సల్య సాయం అందుకున్న చిన్నారులతో కూటమి నాయకులు

● 18 ఏళ్లలోపు వయసు ఉన్న బాలలను ఆర్థికంగా ఆదుకుని విద్యాబుద్ధులు నేర్పించడమే పథక లక్ష్యం. జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 368 మంది అర్హులను గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. తొలి విడతలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలలకు గాను ఒక్కొక్కరికి రూ.24 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ప్రక్రియ ప్రారంభం..



తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్లలోపు బాలబాలికలకు మిషన్ వాత్సల్య పథకంలో ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. గుర్తించిన అర్హులకు ఆరు నెలలకు సంబంధించిన నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభమయింది. విధి వంచితులైన బాలబాలికలకు అండగా ఉండటమే ప్రభుత్వ ధ్యేయం.

- జెస్సీఫ్లోరెన్స్, సీడీపీవో, ఐసీడీఎస్, రంగంపేట ప్రాజెక్టు

విద్యుత్తు సరఫరా అంతరాయం నేడు



రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు రామచంద్రపురం డీఈఈ రత్నాలరావు తెలిపారు. ఈ కారణంగా రాయవరం, వి.సావరం, వెదురుపాక, నదురుబాద, లొల్ల, సోమేశ్వరం, పసలపూడి, మాచవరం, అనపర్తి మండలంలోని మహేంద్రవాడ, బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం గ్రామాల్లో విద్యుత్తు అంతరాయం కలుగుతుందన్నారు.

బిక్కవోలు: విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బలభద్రపురంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ డి.శ్రీధరవర్మ తెలిపారు.

సీతానగరం: మిర్తిపాడు 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 11 వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ దాట్ల శ్రీధరవర్మ తెలిపారు. మిర్తిపాడు, ఉండేశ్వరపురం, ములకల్లంక, బొబ్బిల్లంక, కూనవరం గ్రామాలకు సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుందన్నారు.

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: బొమ్మూరు నుంచి కొండగుంటూరు, ఏడిద వెళ్లే 132 కేవీ లైన్ల సామర్థ్యం పెంచుతున్నందున శుక్రవారం నుంచి అక్టోబరు 23 వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్తుశాఖ ఈఈ శ్రీధర్ వర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీమంత వేడుక



రాజమహేంద్రవరం సాంస్కృతికం: లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన గర్భిణులకు సామూహిక సీమంత వేడుక నిర్వహించారు. గురువారం హితంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ పూర్వపు గవర్నర్ మాటూరి మంగతాయారు ముఖ్యఅతిథిగా హాజరై ఆశీస్సులు అందించారు. 18 మందికి చీర, జాకెట్టు, పౌష్టికాహారం, పండ్లు, గాజులు, పువ్వులు, డ్రైఫ్రూట్స్ సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో అందజేశారు. మంగతాయారు మాట్లాడుతూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లబ్ రీజనల్ చైర్‌పర్సన్ ముదునూరి వాణిశ్రీ, జోన్ చైర్ పర్సన్ కొయ్యాన కుమారి, అల్లాడ కవిత, గొండేశి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

పీఎంకే సత్రం ఏసీగా విశ్వనాథరాజు



రాజమహేంద్రవరం సాంస్కృతికం: దేవాదాయశాఖ పరిధిలోని పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రం సహాయ కమిషనర్‌గా పి.విశ్వనాథరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం కోటిలింగాలపేట వద్ద ఉన్న సత్రంలో ఆయన రిజిస్టర్‌లో తొలి సంతకం చేశారు. సత్రం సిబ్బంది జి.వెంకటేశ్వరరావు, కె.నాగశ్రీనివాస్, ఎం.త్రినాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యే

గోకవరం, న్యూస్‌టుడే: ప్రతి అయిదువేల మంది జనాభా ఉన్న చోట ఒక ఫంక్షన్ హాల్ నిర్మించే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జి ఉంగరాల రాము ఆధ్వర్యంలో రంపయర్రంపాలెం సచివాలయం వద్ద గురువారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న అవసరాలను అనుసరించి గ్రామాల్లోను ఫంక్షన్ హాల్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి కనీసం స్థలాలు చూపించలేదని తమకు ఇళ్ల స్థలాలు అందించాలంటూ పెద్దఎత్తున లబ్ధిదారులు ఆయనకు దరఖాస్తులను అందించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను అందిస్తామన్నారు. సీసీరోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే రంపయర్రంపాలెం గ్రామానికి రూ.50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి గోకవరం నుంచి రంపయర్రంపాలెం రోడ్డు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి బాదంపూడి హర్షిత, కూటమి నాయకులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

ఉత్సాహంగా చెకుముకి పోటీలు

విద్యార్థుల్లో సైన్సుపై ఆసక్తి పెంచేందుకు, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేందుకు చెకుముకి సైన్సు సంబరాలు దోహదపడతాయని చెకుముకి జిల్లా కన్వీనర్ ఎన్.రవిబాబు అన్నారు. చెకుముకి సైన్సు సంబరాలను నగరంలోని స్థానిక ఆనందనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించామన్నారు. అక్టోబరు 1న మండలస్థాయి పరీక్షలను అన్ని మండలాల్లో నిర్వహిస్తామన్నారు. జేవీవీ నాయకులు చెళ్ల, తాతారావు, నిర్మల్ తదితరులు పాల్గొన్నారు.



- న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

బిక్కవోలు, న్యూస్‌టుడే: మండపేటలో నిర్వహించిన 24న నిర్వహించిన అండర్ 19 బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కాపవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు డి.సౌజన్య, బి.దుర్గామల్లేశ్వరి ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు పి.గోపాలకృష్ణారావు తెలిపారు. వచ్చే నెలలో ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విద్యార్థినులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు.



సౌజన్య, దుర్గా మల్లేశ్వరి

నన్నయలో స్వచ్ఛతా హీ సేవా

రాజానగరం: జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు గురువారం నన్నయ విశ్వవిద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, దంత వైద్య ప్రిన్సిపల్ డా.సునీల్, పీఓ డా.హరిక్రిష్ణపురాజు పాల్గొన్నారు.



చెత్త తొలగిస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

ఎన్నాళ్లీ అవస్థలు

జాతీయ రహదారిలో నిత్యం నిర్వహణ పనులు

న్యూస్‌టుడే, దివాన్‌చెరువు, (రాజానగరం)

జాతీయ రహదారిపై నిత్యం చేపడుతున్న నిర్వహణ పనుల కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు విద్యాలయాలు, కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. సాయంత్రం తిరిగి వచ్చినప్పుడూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జాతీయ రహదారిపై లాలాచెరువు కూడలి నుంచి రాజానగరం వరకు సుమారు 18 కి.మీ. ట్రాఫిక్‌ను దాటేసరికి వాహనదారులకు నరకం కనిపిస్తోంది. లాలాచెరువు - రాజానగరం నిర్వహణ పనుల కారణంగా స్పాట్లు ఏర్పాటుతో వాహనాలు ముందుకు సాగడం లేదు.

కిలోమీటర్ల మేర..

సిబ్బంది ఓ ప్రాంతంలో పనిచేస్తే.. ఇటు, అటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు. సిబ్బంది డివైడర్‌పై తుప్పలు, గడ్డి, ఇసుక, మట్టి తొలగించడం, రంగులు వేయడం వంటి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో సింగిల్ లైన్‌లో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఆహారపదార్థాలు పాడవుతున్నాయి..

కోల్‌కతా- చెన్నై 16వ నంబరు జాతీయ రహదారిపై రోజూ వివిధ రకాల పండ్లు, కూరగాయలు, చేపలు వంటివి ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. నిర్వహణ పనుల కారణంగా నిర్ణీత సమయానికి అవి గమ్యస్థానానికి చేరుకోలేక పాడైపోయి, నష్టాల పాలవుతున్నామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల అవస్థలు వర్ణనాతీతం

జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ వల్ల అత్యవసర వైద్య సహాయం కోసం వెళ్లే 108 తదితర అంబులెన్స్‌ల రాకపోకలకు ఆటంకమవుతోంది. ట్రాఫిక్‌లో ముందున్న వాహనాలను తప్పించుకుని వెళ్లే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు ఢీకొంటున్నాయి. ఉదయం 10, సాయంత్రం 4 గంటల తర్వాత నిర్వహణ, మరమ్మతు పనులు చేసుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని పలువురు సూచిస్తున్నారు.



నిర్వహణ పనుల కారణంగా నిలిచిన వాహనాలు

అధికారుల దృష్టికి తీసుకువెళ్తా...

జాతీయ రహదారిపై దివాన్‌చెరువు నుంచి రాజానగరం వరకు హైవే నిర్వహణ పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతోంది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పనులు నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల అధికారుల దృష్టికి తీసుకువెళ్తా.

-ఎస్.పి.వీరయ్యగౌడ్, సీఐ. రాజానగరం

జల్సాలకు అలవాటు పడి చోరీలు

రాజమహేంద్రవరం నేరవార్తలు: క్రికెట్ పందేలు, జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న యువకులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఎస్.మురళీకృష్ణ వివరాల మేరకు.. ఈనెల 9న మెయిన్‌రోడ్డులో ఓ ద్విచక్రవాహనం చోరీకి గురైంది. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు యువకులను గుర్తించారు. వారిని ఇటీవల గోదావరి బండ్ ఇసుకర్యాంపు సమీపంలో చేపట్టిన వాహన తనిఖీలో ఎస్సై ఆదినారాయణ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఆదెమ్మ దిబ్బ ప్రాంతానికి చెందిన దమ్ము దుర్గారావు అలియాస్ దమ్ము, కృష్ణనగర్‌కు చెందిన గిడుతూరి ప్రవీణ్‌గా గుర్తించారు. వీరిద్దరూ గత మూడు నెలల్లో రాజమహేంద్రవరం, రాజానగరం, దేవరపల్లి, గూడూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తేలిందన్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని సీఐ తెలిపారు. ఇంటి బయట నిలిపిన వాహనాలను చోరీ చేసి, తనఖా పెట్టేస్తున్నారు. ఆ సొమ్ముతో జల్సాలు, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.



స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు

పోషకాహారం తీసుకోవాలి

సీతానగరం: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పోషకాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కె.రమేష్ సూచించారు. సీతానగరం పంచాయతీలో గురువారం సర్పంచి కొండ్రపు ముత్యాలు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. కోరుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్యకర్తలు లక్ష్మీకాంతం, విజయ ఏర్పాటు చేసిన సీమంతాల్లో జనసేన వీర మహిళలు పూలు, గాజులు, పండ్లు, పసుపు, కుంకుమ అందించారు.



యూబీఐ ఉద్యోగుల సమ్మె విరమణ

కంబాలచెరువు: యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిన నేపథ్యంలో సంఘ జాతీయ కమిటీ సూచనల మేరకు శుక్రవారం తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు యూబీఐ అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. సేవలు యథావిధిగా కొనసాగుతాయని నాయకులు ఎన్.లక్ష్మీపతిరావు, రామకృష్ణ, స్వాతి పేర్కొన్నారు.

రంగంపేటలో బాణసంచా స్వాధీనం

రంగంపేట: రంగంపేటలోని గళ్లా సత్య శ్రీనివాసరావుకి చెందిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్‌లు లేకుండా బాణసంచా నిల్వ ఉంచడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తోట కృష్ణసాయి తెలిపారు. దీపావళి పురస్కరించుకుని అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కత్తెరతో దాడి

రాజమహేంద్రవరం నేరవార్తలు: తుమ్మలోవ ప్రాంతానికి చెందిన సి.శ్రీనివాస్ దేవిచౌక్ వద్ద సైకిల్‌పై టీ విక్రయిస్తుంటారు. నగదు లావాదేవీల విషయంలో ఆజాద్‌చౌక్ ప్రాంతానికి చెందిన అప్పారావు కత్తెరతో ఈనెల 24 రాత్రి దాడి చేశాడు. శ్రీనివాస్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం మూడో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ద్విచక్రవాహనం ఢీకొని గాయాలు

ఇన్నీసుపేటకు చెందిన ఎన్.సుభాష్ ద్విచక్రవాహనంపై గురువారం ఆల్కట్‌తోట గోదావరిగట్టుపై వెళ్తున్నారు. మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సారా విక్రేత అరెస్టు

కవలగొయ్యి ప్రాంతానికి చెందిన టి.నాగేంద్ర గ్రామ శివారులో సారా విక్రయిస్తుండగా బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న 25 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వైకాపా మద్యంతో ఛిన్నాభిన్నం..

• నూతన విధానంతో బతుకులు మారేనా..!

బిక్కవోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మద్యం విధానం మారింది. కొత్త విధానంలో మద్యం తాగినా ఆరోగ్యంగా ఉండొచ్చనే ధీమా మందుబాబుల్లో వ్యక్తమవుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లోకి వచ్చిన జే బ్రాండ్లతో పలు కుటుంబాల ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. చాలామంది నాణ్యమైన మద్యానికి ఎక్కువ ఖర్చు చేయలేక మార్కెట్‌లో లభించే సారా కొనుగోలు చేసి తాగడంతో పలువురు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. నాణ్యమైన మద్యాన్ని చౌకగా అందించే ప్రయత్నం చేస్తోంది.

యువకులే బలయ్యారు..

కల్తీ మద్యం, నాటుసారా చౌకగా లభిస్తున్నాయని గతంలో తాగి ఎక్కువ మంది యువకులే బలయ్యారు. సాయంత్రం వరకు కష్టపడితే ఎంతోకొంత సంపాదించే వారు. అందులో సగం మద్యానికే ఖర్చుపెడితే కుటుంబం గడవడం కష్టంగా మారేది. దీంతో చౌక మద్యంతో ఆరోగ్యాలు పాడు చేసుకుంటే కొందరు ప్రాణాలే కోల్పోయారు. బిక్కవోలు మండలంలోని రంగాపురం గ్రామంలోనే ఆరుగురు యువకులు గత అయిదేళ్లలో మద్యం రక్కసికి బలయ్యారు. ఆరోగ్యం దెబ్బతిని ఇప్పటికీ సక్రమంగా విధులకు వెళ్లలేని కుటుంబాలు గ్రామంలో 40 వరకు ఉంటాయి.

సారా తాగి మృతిచెందాడు..



నా భర్త దుర్గయ్య సారాతాగి రెండేళ్ల క్రితం చనిపోయారు. దీంతో మా కుటుంబం చితికిపోయింది. భర్త కష్టపడి పనిచేసినంత కాలం కుటుంబం చక్కగా సాగింది. సాయంత్రమైతే మద్యం తాగాలి. దాని ధర అందుబాటులో ఉండేది కాదు. ఖరీదు పెట్టికొంటే కుటుంబం గడిచేది కాదు. ఇంట్లో గొడవయ్యేది. దీంతో సారా తాగి ఆరోగ్యం పాడుచేసుకున్నాడు. కొంతకాలానికి కాలేయం దెబ్బతింది. ఏడాది పాటు మంచం మీదే నరకయాతన అనుభవించారు. పనిలోకి వెళ్లక ఆదాయం రాలేదు. మరోవైపు చికిత్స ఖర్చులు భారంగా మారాయి. చివరికి నేను పనిలోకి వెళితేనే కాని రోజు గడవని స్థితిలోకి చేరాం.

- తంగెళ్ల సరస్వతి, రంగాపురం

గ్రామంలో మద్యం దుకాణం లేదు..



రంగాపురం గ్రామానికి ప్రభుత్వ మద్యం దుకాణం ఇవ్వలేదు. బయట నుంచి కొని తెచ్చుకోవాలి. దీంతో సారా చౌకగా ఎక్కువగా లభించేది. అప్పట్లో అధికారులు దాన్ని అరికట్టలేకపోయారు. పలు దుకాణాల్లో సారా మంచినీళ్లకన్నా ఎక్కువగా అందుబాటులో ఉండేది. నా భర్త ధనుకొండ రాముడు అది తాగడంతో పాటు చౌకగా లభించే బ్రాండ్లు తెచ్చుకుని తాగేవారు. క్రమేపీ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. వాటికి తోడు గుండె కూడా దెబ్బతిని ప్రాణాలు కోల్పోయారు. అమ్మాయి, అబ్బాయిని పోషించాల్సిన భారం నాపై పడింది. సారా, చౌకరకం మద్యం తాగితే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. గ్రామంలో ఇంకా అనేక మంది అనారోగ్య ఇబ్బందులతో ఉన్నారు.

- రాముడు దుర్గమ్మ

ఇకపై నాణ్యమైన మందు

ప్రస్తుత మద్య విధానంలో మార్కెట్‌లో లభించే అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. సారా బారి నుంచి తప్పించడానికి ఇకపై నాణ్యమైన మద్యం మాత్రమే విక్రయిస్తారు. అనర్థాలు లేని మద్యంతో తాగేవారితో పాటు ఆయా కుటుంబాలకు ఇబ్బందులు ఉండకపోవచ్చు.

- ఎస్.రాంబాబు, సీఐ, ఎక్సైజ్ శాఖ

మాధవరాయుడుపాలెంలో భారీ అగ్నిప్రమాదం

కడియం, న్యూస్‌టుడే: మండలంలోని మాధవరాయుడుపాలెంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్థానికంగా నివాసముంటున్న అన్నందేవుల వీరబాబు ఇంటితో పాటు దుకాణం కాలిపోయింది. సర్పంచి అన్నందేవుల చంటి సకాలంలో స్పందించి, స్థానికుల సాయంతో ఇంట్లోని వారిని బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగా స్థానికులు వివరించారు. సుమారు రూ.11లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని బాధితుడు రెవెన్యూ అధికారులకు వివరించారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.



కాలిబూడిదైన విలువైన సామగ్రి

బాలికను మోసగించిన కేసులో నిందితుడి అరెస్టు

ద్వారపూడి, న్యూస్‌టుడే: మండపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించిన రాజానగరం మండలం తుంగపాడుకు చెందిన లోశెట్టి సతీష్‌ను మండపేట రూరల్ సీఐ దొరరాజు, ఎస్సై సురేష్‌బాబు బృందం గురువారం అరెస్టు చేశారు. ఆలమూరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండు విధించడంతో రామచంద్రాపురం సబ్‌జైలుకు తరలించినట్టు వారు తెలిపారు.

కొవ్వూరు

• కొవ్వూరు • నిడదవోలు • గోపాలపురం

చురుగ్గా స్వచ్ఛతా హీ సేవ


ఉండ్రాజవరంలో ప్రదర్శన చేస్తున్న ఎన్‌సీసీ విద్యార్థులు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మాణిక్యాల రావు ఆధ్వర్యంలో ఎన్‌సీసీ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తాడిపర్రులో సర్పంచి కరుటూరి నరేంద్రబాబు, అధికారులు, యువకుల ఆధ్వర్యంలో శ్రమదానం చేసి తుప్పలు తొలగించారు. ప్రదర్శనలు చేశారు.

'పీఆర్సీని అమలు చేయాలి'

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: జులై 1 నుంచి అమలు కావలసిన 12వ పీఆర్సీని అమలు చేయకపోవడం అన్యాయమని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దున్నా దుర్గారావు అన్నారు. కొవ్వూరు మండల పరిధిలో పలు పాఠశాలలను గురువారం ఆయన సందర్శించి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్న ఆర్జిత సెలవుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల చిత్రాలను పంపించే అంశంలో ఉపాధ్యాయులను తొలగించాలని ప్రభుత్వం చెబుతుంటే, విద్యాకమిటీ లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులే పూర్తిచేయాలని అధికారులు ఒత్తిడి చేయడం తగదన్నారు. నాయకులు షేక్‌జానీ, మండల ప్రధాన కార్యదర్శి సలీం, కార్యదర్శి సురేష్, అధ్యక్షుడు విష్ణు తదితరులు పాల్గొన్నారు.

చిలకమర్తి చిరస్మరణీయుడు


నివాళులు అర్పిస్తున్న ఉపాధ్యాయులు

పెరవలి: చిలకమర్తి లక్ష్మీ నరసింహం చిరస్మరణీయుడని ఖండవల్లి ప్రధానోపాధ్యాయురాలు కుండిబోయిన ఉమ అన్నారు. గురువారం చిలకమర్తి జయంతి సందర్భంగా ఖండవల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించారు. చిలకమర్తి పుట్టిన గ్రామం ఖండవల్లి అవడం గర్వకారణం అన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందించారు.

చాగల్లు మండల అధికారులు బదిలీ

చాగల్లు, న్యూస్‌టుడే: చాగల్లు తహసీల్దార్ కార్యాలయం, పలు గ్రామ పంచాయతీల నుంచి పలువురు అధికారులు బదిలీ అయినట్లు తహసీల్దార్ మెరికమ్మ తెలిపారు. చాగల్లు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్, రీసర్వే డిప్యూటీ తహసీల్దారులుగా పనిచేస్తున్న కె.ఆనంద్, కె.నిరంజన్ కొవ్వూరు తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. గ్రామ రెవెన్యూ అధికారుల్లో ఊనగట్ల చెందిన బి.భాగ్యలక్ష్మి దేవరపల్లి మండలం దుద్దుకూరుకు, చంద్రవరంలోని బి.రాంబాబు నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి, చిక్కాల చెందిన సాయి సతీష్‌రాజ్ తాళ్లపూడి మండలం పోచవరం బదిలీ అయినట్లు తహసీల్దార్ తెలిపారు.

126 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నిడదవోలు: కొవ్వూరు డివిజన్ పరిధిలో 2024-25 ఖరీఫ్ సీజన్లో 126 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు జేసీ చినరాముడు తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బందికి స్థానిక తాలూకా హాలులో గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో 46, గోపాలపురం నియోజకవర్గంలో 38, కొవ్వూరు నియోజకవర్గంలో 42 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు గాను 126 మంది టెక్నికల్ సహాయకులు, 126 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామన్నారు. కొనుగోలు కేంద్రాల వారీగా అవసరమైన సంచులు, మాయిశ్చర్ మిషన్, ఇతర అనుబంధ మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలన్నారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ టి.రాధిక, జిల్లా సహకార అధికారి ఆర్.శ్రీరాములు, ఇన్‌ఛార్జి డీఎస్‌ఓ ఎ.నాగాంజనేయులు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు, ఎస్‌ఎస్‌ఓ త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న జేసీ చినరాముడు

దేవరపల్లి సీఐగా నాగేశ్వర్‌నాయక్



దేవరపల్లి, న్యూస్‌టుడే: ప్రజలందరికి అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతలను కాపాడతానని సీఐ నాగేశ్వర్‌నాయక్ అన్నారు. దేవరపల్లి సర్కిల్ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన బాలసురేష్ పోలవరం బదిలీపై వెళ్లారు.

వాహనాల కొరత..
చెత్త సేకరణకు అవస్థ

పరిశీలన

పంచాయతీల్లో చెత్త సేకరణకు వాహనాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసింది. పంచాయతీలకు నిధులు సరిగా కేటాయించకపోవడంతో చెత్త సేకరణకు సరిపడినంత వాహనాల కొనుగోలు జరగలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న వాటితోనే చెత్తను సేకరిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది నెట్టుకొస్తున్నారు. చాలా చోట్ల ట్రక్కులు మరమ్మతులకు గురయ్యి మూలకు చేరాయి. కొన్ని చోట్ల వాహనాలు ఉన్నా నిర్వహణ భారం అవుతోందని సిబ్బంది వాపోతున్నారు. రిక్షాలు అవసరం కంటే తక్కువే ఉంటున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి పారిశుద్ధ్య నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడే ఈ వాహనాల కొరత తీర్చాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

అంతంతమాత్రంగానే...

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో 56 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు చెత్త సేకరణకు వాహనాల సమస్య ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలైన ఖండవల్లి, ఉండ్రాజవరం, సమిశ్రగూడెం, తాడిమళ్ల వంటి గ్రామాల్లో కొంత వరకు వాహనాలు ఉన్నా పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉండ్రాజవరంలో 16, వేలివెన్నులో 13 వరకు చెత్త సేకరణకు రిక్షాలు ఉండగా సమిశ్రగూడెం ట్రాక్టర్, డీజిల్ వ్యాన్ ఉన్నాయి. రిక్షాలు రెండు మాత్రమే ఉన్నాయి. దీంతో చెత్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంపీ ల్యాండ్స్ నుంచి ట్రాక్టర్, ట్యాంకర్ మంజూరయ్యాయి. చెత్త సేకరణకు ట్రక్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వేసవిలో ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేసి, మిగిలిన రోజుల్లో ట్రక్కు ద్వారా చెత్త సేకరణ చేసే దిశగా పంచాయతీ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. తాళ్లపాలెంలో సుమారు ఐదేళ్ల కిందట అందించిన బ్యాటరీ వాహనం ద్వారా చెత్త సేకరిస్తున్నారు. బ్యాటరీ డౌన్ అయ్యి తరచూ మొరాయిస్తోంది. రెండు రిక్షాలు ఉన్నా, మరో ఒక వాహనం అవసరమవుతుంది. రావిమెట్లకు డీజిల్ వాహనం ఉన్నా దాని నిర్వహణ పంచాయతీకి భారంగా మారిందంటున్నారు. దాంతో దానిని అంతగా వినియోగించడం లేదని తెలిసింది. పందలపర్రు పంచాయతీ, అట్లపాడు, మునిపల్లిలకు వాహనాల అవసరం ఉంది. వాహనాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో గ్రామాల్లో రహదారుల పక్కనే చెత్త దర్శనమిస్తుంది.


అట్లపాడు వెళ్లు రహదారి పక్కనే వేస్తున్న చెత్త

రెండు ట్రాక్టర్లు అవసరం


మరమ్మతులకు గురైన చెత్త సేకరణ ట్రక్కు

చాగల్లు: చాగల్లు పంచాయతీలో చెత్త సేకరణకు వ్యాను, పెద్ద ట్రాక్టరు, చిన్న ట్రాక్టరు ఉన్నాయి. వీటితో పాటు తోపుడు బండ్లు 15 ఉన్నాయి. ఇవి మరమ్మతులకు గురైతే పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారుతుందని గ్రామస్థులు అంటున్నారు. మరో రెండు వాహనాలు కావల్సి ఉన్నా ఇప్పటి వరకూ ప్రతిపాదనలు చేయలేదు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వాహనాలకు ప్రతిపాదనలు చేసి నూతన వాహనాలు కొనుగోలు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరమ్మతులకు గురై ఇబ్బందులు..


పోతవరంలో నిరుపయోగంగా వాహనాలు

నల్లజర్ల: మండలంలో 22 గ్రామ సచివాలయ పరిధిలో 68 చెత్త తరలింపు వాహనాలు ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వ పాలనలో చెత్త తరలింపు వాహనాలు మరమ్మతులకు గురవ్వగా పట్టించుకోకపోవడంతో చాలా వాహనాలు నిరుపయోగకరంగా మారాయి. దీంతో చెత్త సేకరణ సరిగా జరగడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రస్తుతం వానలు పడుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోతే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులకు గురైన వాహనాలతో చెత్త సేకరణ చేయిలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఒక్కో వాహనం వద్ద ఇద్దరు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుండె సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి


దేవరపల్లిలో అవగాహన ర్యాలీ

దేవరపల్లి, న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితుల్లో గుండె సమస్య చాలా ప్రమాదకరమైందని, ఎటువంటి లక్షణాలు కనపడినా వెంటనే అప్రమత్తం అవ్వాలని ఎస్సై సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ నెల 29న ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా సుమంత్స్ మల్టీస్పెషాలటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన నడక ర్యాలీ గురువారం నిర్వహించారు. గుండె సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని బస్‌స్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. వైద్యుడు సుమంత్ మాట్లాడుతూ గుండె సమస్యలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం పదివేల అడుగులు నడవాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు గన్నమని హరికృష్ణ, ఉప్పులూరి రామారావు, కంబాల సత్తిబాబు, కంటిపూడి సుబ్బారావు, చప్పటి శివ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

వసతులు లేక లబ్ధిదారుల ఇక్కట్లు: ముప్పిడి

తాళ్లపూడి, న్యూస్‌టుడే: తిరుమలలో స్వామివారి లడ్డూలను ల్యాబ్‌కు పంపిస్తే ఏం వాడారో.. ఏం కల్తీ చేశారో బయటపడిందని, దానిని కప్పి పుచ్చుకోవాడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ నానా పాట్లు పడుతున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లపూడి మండలంలోని గజ్జరం, మలకపల్లి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత వైకాపా నాయకులకు సంబంధించిన పల్లపు ప్రాంతాలను ఎక్కువ ధరకు అమ్మి పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చారని ఆరోపించారు. అక్కడ సరైన వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదేళ్లల్లో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


తాళ్లపూడి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

సేంద్రియ ఎరువులు వినియోగించాలి


వాదాలకుంటలో జీవామృతం తయారు చేస్తున్న సిబ్బంది

గోపాలపురం, న్యూస్‌టుడే: సాగులో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ, ఉద్యాన వన అధికారులు బి.రాజారావు, రమేష్‌లు పేర్కొన్నారు. మండలంలోని వాదాలకుంట, చిట్యాల గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోతాదుకు మించి రసాయనాలు వినియోగిస్తే సాగు ఖర్చులు పెరగడంతో పాటు భూసారం దెబ్బ తింటుందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లి మంచి ఆహార పంటలను పండించాలన్నారు. అనంతరం వాదాలకుంటలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది జీవామృతం తయారు చేసే విధానాన్ని రైతులకు చేసి చూపించారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి ధరీన్‌బాబు, వాదాలకుంట సర్పంచి జొన్నకూటి మణెమ్మ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రాజ్యలక్ష్మి, అరుణ, రైతులు గెడా జోగేంద్రప్రసాద్, శ్రీరామ్, గణేష్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు

రోడ్డు తిప్పలు ఎప్పుడు తీరునో..!



మీనానగరం నుంచి నిడదవోలు ప్రధాన రహదారి అధ్వానంగా తయారయ్యి ప్రమాదాలకు నిలయంగా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి తాత్కాలిక మరమ్మతులతోనే నెట్టుకు వస్తున్నారని.. రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. దీనిపై ర.భ.శాఖ అధికారి శ్రీనివాస విజయ్‌ను వివరణ కోరగా మీనానగరం నుంచి నిడదవోలు వరకూ సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రతిపాదనలు చేశామన్నారు. మరమ్మతులకు సుమారు రూ. 40 లక్షలు అవసరం అవుతుందని, ఈ నిధులకు అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని తెలిపారు. - న్యూస్‌టుడే, చాగల్లు

వివిధ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ


రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చాగల్లు విద్యార్థినులు

చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: చాగల్లు మండల గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. 25వ తేదీన ఏలూరులో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 ఈత పోటీలలో కలవలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కొయ్య కల్యాణ్‌బాబు, కరుటూరి గణేష్‌లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. జిల్లా స్థాయి అండర్-19 పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆర్.నవ్య, కె.జ్ఞానేశ్వరి, డి.మౌనిక, ఎస్.గీత, శ్రీవాణి, ఇ.హారికలు ఎంపికయ్యారు. ● దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం జడ్పీ పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఫుట్‌బాల్‌లో అండర్-14, 17 విభాగంలో ముగ్గురు, సెపక్‌తక్రా అండర్-19 విభాగంలో ఐదుగురు, అండర్-14, 17 విభాగంలో ఐదురుగు ఎంపికయ్యారు. మొత్తం 13 మంది క్రీడాకారులు పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయికి అర్హత పొందారని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ● తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి దూసనపూడి విజయకుమార్ అండర్ -17 విభాగంలో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైయ్యాడు. ● వాడపల్లి ఉన్నత పాఠశాల నుంచి జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు బి.యుగంధర్ తెలిపారు. ఖోఖోలో నలుగురు, కబడ్డీలో ఏడుగురు, వాలీబాల్‌లో ఒకరు ఎంపికయ్యారన్నారు.

శుద్ధిచేసిన గోదావరి నీరు సరఫరా


తాళ్లపూడి: మోటార్లు బిగిస్తున్న సిబ్బంది

తాళ్లపూడి, న్యూస్‌టుడే: తాళ్లపూడిలో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం నుంచి శుద్ధిచేసిన గోదావరి తాగునీరు గురువారం ప్రజలకు సరఫరా అయింది. 'అయిదు రోజులుగా అందని తాగునీరు' శీర్షికన 'ఈనాడు'లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. అయిదు రోజుల కిందట జాక్‌వెల్ వద్ద (గోదావరినీటిని తోడే ప్రదేశం) పిడుగులు పడి కాలిపోయిన రెండు మోటార్లను ఎట్టకేలకు బాగు చేయించారు. వాటితోపాటు అదనంగా మరో కొత్త మోటారు అమర్చారు. తాళ్లపూడి మండలంలోని 11 పంచాయతీ పరిధిలోని తాగునీరు సరఫరా అయ్యేలా ఏఈ సూర్జాన్ చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లోని తాగునీటి ట్యాంకుల ద్వారా నీటిని అందించారు.

ఈనాడు కథనానికి స్పందన

తుప్పల తొలగింపు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: శ్మశాన వాటికలో తుప్పలు అలముకుని ఇబ్బంది ఏర్పడిన విషయంపై ఇటీవల ఈనాడులో 'శ్మశానానికి స్థలం లేక సతమతం' శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రైతుల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో పుంతదారికి ఇరువైపుల ఉన్న తుప్పలను గురువారం తొలగింపజేశారు.

విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: వేలివెన్నుకు చెందిన సీనియర్ తెదేపా నాయకుడు బూరుగుపల్లి శ్రీనివాసు పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలో యువకులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం గురువారం చేపట్టారు. వేలివెన్నులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆయనకు తెదేపా, జనసేన, భాజపా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

భార్య, కుమారుడు అదృశ్యంపై ఫిర్యాదు

చాగల్లు, న్యూస్‌టుడే: ఇంటి నుంచి వెళ్లిన భార్య, కుమారుడు తిరిగి రాకపోవడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చాగల్లు పోలీసులు తెలిపారు. ఎస్సై కె.నరేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దారవరానికి చెందిన షేక్ సబీనా, తన కుమారుడు షేక్ అర్జుతో ఈ నెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వ్యవసాయ కూలీ అయిన భర్త షేక్ మీరావలి ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను గురువారం ఆశ్రయించారు

తొలగించిన అనాథ మృతదేహం

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు పట్టణంలోని పాటిమీద సెంటర్‌లో రెండు రోజులుగా అనాథ మృతదేహం చెత్త సేకరించే ప్రాంతంలో పడి ఉంది. దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో రెండు రోజులుగా అక్కడే ఉంది. గురువారం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు, పురపాలక సంఘ సిబ్బంది తొలగించారు.

ముగ్గురిపై కేసు నమోదు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: అక్రమంగా పొలంలోకి ప్రవేశించి పనులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఏఎస్సై ధర్మరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అత్తిలికి చెందిన విప్పర్తి సుబ్బలక్ష్మికి కొవ్వూరు మండలం దేచర్లలో పంట భూమి ఉంది. ఈ పొలంలో గురువారం పనులు చేసుకుంటుండగా సుబ్బలక్ష్మి చెల్లెలు కుమార్తె, ఆమె బంధువులు అక్రమంగా ప్రవేశించి పనులకు ఆటంకం కలిగించారు. సుబ్బలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కస్సే సత్యనారాయణ, కస్సే నవతేశ్వరి, కనకమహాలక్ష్మిపై కేసు నమోదు చేశారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలుపుదల

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు పట్టణంలో 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో వార్షిక మరమ్మతుల నిమిత్తం శుక్రవారం సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు డివిజన్ ఈఈ నారాయణ అప్పారావు గురువారం తెలిపారు. రామ్‌నగర్, గణేష్‌చౌక్ కూడలి, ఆర్వోబీ డౌన్, పోలీస్‌స్టేషన్, గాంధీబొమ్మ సెంటర్, రైల్వేగేటు, బసివిరెడ్డి పేట, గణపతి సెంటర్, యర్నగూడెం రోడ్డు, నెహ్రూనగర్, జగనన్న కాలనీ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 1 గంట వరకు సరఫరా ఉండదన్నారు. ● తాడిమళ్ల ఫీడర్ పరిధిలో చెట్ల తొలగింపు, నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తాడిమళ్ల విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ కోరుమామిడి లోకల్ ఫీడర్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదని ఈఈ తెలిపారు.

ఉండ్రాజవరం: మండలంలోని సత్యవాడ, చిలకపాడు, తాడిపర్రు, వెలగదుర్రు గ్రామాలకు శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ తెలిపారు.

మతాల పేరిట అలజడులు వద్దు



ఆవిర్భావ వేడుకల్లో ఐఎఫ్‌టీయూ నాయకులు

నిడదవోలు: దేశంలో భాజపా అధికారంలోకి వచ్చాక మతం పేరిట ప్రజల్లో అలజడులు సృష్టిస్తోందని ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఈమని గ్రీష్మకుమార్ విమర్శించారు. సత్య శోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా గురువారం నిడదవోలులో కార్యక్రమం నిర్వహించారు. నాయకులు తీపర్తి వీర్రాజు, పిచ్చా సూర్యకిరణ్, లంకాడ గణపతి, వీరరాఘవులు, సోమరాజు, కోనేటి మల్లేశ్వరరావు, కోడి అబ్బులు, నాగరాజు, ప్రకాశం, సుబ్బారావు, వాసు తదితరులు పాల్గొన్నారు.

క్విజ్ పోటీల్లో తపస్వికి తృతీయ స్థానం

నిడదవోలు: ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీకి చెందిన నెహ్రూ యూనివర్శిటీ వారి మినిస్ట్రి ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో నిడదవోలు నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్థి కుంచాల తపస్వి రెడ్డి తృతీయ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.పున్నారెడ్డి, అకడమిక్ డీన్ మునేశ్వరరావు, ఏవో నాగేంద్ర తదితరులు విద్యార్థిని అభినందించారు.

అంగన్‌వాడీ సిబ్బంది భర్తీకి ముఖాముఖి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ సిబ్బంది భర్తీకి పారదర్శకంగా ముఖాముఖీల ప్రక్రియ నిర్వహించామని ఇన్‌ఛార్జి ఆర్డీవో కృష్ణనాయక్ అన్నారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు, గోపాలపురం, పెరవలి ప్రాజెక్టుల్లోని 30 మంది ఆయాలు, ఒక కార్యకర్త ఖాళీలకు గురువారం ముఖాముఖీలు నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ విజయకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సంధ్య, వైద్యులతో కలిసి కృష్ణనాయక్ ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మూడు ప్రాజెక్టులలో 30 మంది ఆయాలకు గాను 104 మంది, నల్లజర్ల మండలం చాదరాసికుంటలో ఒక కార్యకర్త పోస్టుకు ఇద్దరు ముఖాముఖీలకు వచ్చారన్నారు. సీడీపీవోలు మమ్మీ, నాగలక్ష్మి, శ్రీలక్ష్మి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

అవీ ఇవీ అన్నీ

వైద్యానికి మానవత సాయం

తాళ్లపూడి: మండలంలోని పైడిమెట్టకు చెందిన కొప్పాక నానికి వైద్యఖర్చుల నిమిత్తం మానవత సంస్థ గురువారం సాయం చేసింది. ఆయనకు సంస్థ నుంచి రూ.7 వేలు ఇచ్చామని సంస్థ అధ్యక్షుడు అంకెం సురేష్, రీజనల్ ఛైర్మన్ చంద్రయ్య తెలిపారు.

బాపిరాజుకు చంద్రబాబు పరామర్శ

నల్లజర్ల: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తండ్రి వెంకటరత్నం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చరవాణి ద్వారా తన సానుభూతిని వ్యక్తం చేసినట్లు బాపిరాజు తెలిపారు.

సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్యే...

చాగల్లు: మార్కొండపాడు గ్రామ జనసేన అధ్యక్షుడు బి.సుబ్రహ్మణ్యం ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, జనసేన మండలాధ్యక్షుడు ఉప్పులూరి చిరంజీవి, తెదేపా చాగల్లు అధ్యక్షుడు నాదెళ్ల శ్రీరామ్‌తో పాటు పలువురు నాయకులు గురువారం ఆయన్ను పరామర్శించారు. ప్రతి నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయనకు భరోసానిచ్చారు.

వంద రోజుల్లో సంక్షేమ పథకాలు

నిడదవోలు: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని కూటమి నాయకులు అన్నారు. గురువారం నిడదవోలు పట్టణంలోని 4వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తిరుపతి సత్యనారాయణ, నీలం రామారావు, రమణ, శ్రీనివాస్, కరీం తదితరులు పాల్గొన్నారు.

నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

నిడదవోలు: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిడదవోలు పట్టణంలోని కుమ్మర్లవీధిలో గురువారం పందిరి రాట కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రత్యేకపూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. రమణ, బండారు రాంబాబు, గంటా బుజ్జి, గంగుల గోపి, బండి రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

జూద స్థావరంపై దాడి

తాళ్లపూడి, న్యూస్‌టుడే: మండలంలోని తిరుగుడుమెట్టలో జూద స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. జూదం ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 2,054 స్వాధీనం చేసుకున్నామని ఎస్సై రామకృష్ణ తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.